మనం

జనం కోసం.. అక్షర యజ్ఞం..

AMARAVATHI | TIRUPATI | KURNOOL | TADEPALLIGUDEM | VISHAKAPATNAM | ANANTHAPURAM | KADAPA | HYDERABAD | KARIMNAGAR | NIZAMABAD | NALGONDA | MAHBUBNAGAR | WARANGAL | KHAMMAM

అమరావతి | సంపుటి: 2 • సంచిక: 38 • పేజీలు: 8+8 • వెల: రూ.5 | సోమవారం • 8-1-2018 | www.manamnews.com | /manamnews

మనం మహి



మహి... భూ 'మాత'! పేరుకు తగినట్లు మానవాళి కన్నుతెరవక ముందునుంచే కన్నతల్లిలా సకల వనరులు సిద్ధంగా ఉంచిన పచ్చని సిరుల తల్లి. మానవుల అవసరాలన్నీ తీర్చగల శక్తి ఈ అమ్మకు ఉందిగానీ, అత్యాశను తట్టుకోలేక తల్లడిల్లుతోంది. ఈ భూ మాతను కాలుష్య భూతం నుంచి రక్షించుకోవడమే ఇప్పుడు ప్రపంచ జనావళి తక్షణ కర్తవ్యం. ఈ నేపథ్యంలో పర్యావరణం-పరిరక్షణపై అవగాహన దిశగా 'మహి' పేరిట 'మనం' పత్రిక మీ కోసం పూర్తి రంగులలో ఒక పేజీని ఇకపై ప్రతి సోమవారం అందిస్తుంది. ఇందులో స్థానిక, జాతీయ, అంతర్జాతీయ పర్యావరణ అంశాలు.. ప్రముఖుల అభిప్రాయాలు, విశ్లేషణలు వగైరాలన్నీ ఉంటాయి. తెలుగు మీడియా చరిత్రలో ఇప్పటివరకూ ఏ పత్రికా చేపట్టని ఈ ప్రయోగాన్ని ఆదరించి.. ఆశీర్వదించాలని పాఠక దేవుళ్లకు వినతి.

- ఎడిటర్

సీసీ రోడ్డా.. మాకెంత?


అనుమతులకు పర్సంటేజీల లొల్లి

- కమీషన్లకే 32 శాతం నిధులు ఖాళీ
- రోడ్ల నిర్మాణంలో నాణ్యత పూజ్యం
- లంచాలు ఇవ్వలేక సర్పంచుల మౌనం
- నామినేషన్ పనులకు ఆమడ దూరం
- నెలల కొద్దీ ట్రెజరీల్లో నగదు
- అప్పుల పాలవుతున్న సర్పంచులు
- గ్రామీణ ప్రాంత రోడ్లకు గ్రహణం

అమరావతి, జనవరి 7 (మనం ప్రతినిధి):

గతుకులు, అతుకులతో కూడిన మట్టి రోడ్లలో జనం ప్రయాణించే బాధ లేకుండా.. సిమెంటు కాంక్రీటు రోడ్లను నిర్మించాలని ప్రభుత్వం తలపెట్టింది. రెండేళ్లలోగా రాష్ట్రంలోని అన్ని గ్రామాలలోనూ సిమెంటు రోడ్ల నిర్మాణం పూర్తి చేసి తీరుతామని మంత్రి లోకేశ్ గట్టిగా చెబుతున్నారు. కానీ.. ఆయన వాగ్దానం మాత్రం అంత సులభంగా నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. పెద్ద ఎత్తున చేపట్టాలనుకున్న సీసీ రోడ్లే అధికారులు, ప్రజాప్రతినిధుల పాలిట కామధేనువుల్లా మారుతున్నాయి. గ్రామపంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం

మిగతా 5లో..







విష్ణువర్ధన్

తాగుబోతు డ్రైవింగ్..

రెండు ప్రాణాలు బలి

పూటుగా తాగేసిన విష్ణువర్ధన్

అర్ధరాత్రి స్కూటీని ఢీకొన్న కారు

- అక్కడికక్కడే యువతి దుర్మరణం
- మరో యువతి బ్రెయిన్ డెడ్
- కిట్టీ పార్టీ కోసం వచ్చిన అనూష

హైదరాబాద్, జనవరి 7:

పూటుగా మద్యం తాగిన ఓ వ్యక్తి రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాడు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెం.10లో జరిగిన ఈ ప్రమాదంలో

మిగతా 5లో..



అనూష | మస్తానీ

ఇదీలోకం!



క్రీడాంధ్రప్రదేశ్

నగరాలు, మున్సిపాలిటీలలో ప్రాంగణాలు

- మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలి
- క్రీడలకు, క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం
- ఒలింపిక్స్ నిర్వహణ నా ఆకాంక్ష: చంద్రబాబు
- విజయవాడలో ఉత్సాహంగా అమరావతి మారథాన్
- విజేతలకు 20 లక్షల నగదు బహుమతి ప్రదానం



అమరావతి, జనవరి 7 (మనం ప్రతినిధి):

రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్‌గా తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. నగరాలు, మున్సిపాలిటీలలో

మిగతా 5లో..





గుడిలో 'తంత్రం'!

'గుడిలోన నా స్వామి కొలువై ఉన్నాడు'... అని ఒక భక్తురాలంటే... 'గుడియెనక నా సామి.. గుర్రమెక్కి కూసున్నాడు' అని మరో సరసురాలు అంటుంది...

- ఆరోపణలు.. విచారణ తూతూ మంత్రం
- పగలు అర్చనలు... రాత్రి వేళ 'పూజలు'
- గర్భగుడిలో చాటుగా ఉపాసకుల ప్రవేశం
- నమ్మకం పవిత్రం... ఆలయం అపవిత్రం
- అక్రమాలు సత్యం.. అవినీతి నిత్యకృత్యం

హైదరాబాద్, జనవరి 7 (మనం ప్రతినిధి):

అప్పుడెప్పుడో 1973లో వచ్చిన 'ఇదా లోకం' సినిమా కోసం సుప్రసిద్ధ గాయనీమణులు ఎస్.జానకి, ఎల్.ఆర్. ఈశ్వరి పాడిన పాట ఇది. గుడిలోని స్వామికి సేవ చేసేవారు కొందరైతే... గుడినీ, గుడిలో లింగాన్ని కూడా గుటకేసే స్వాములెందరో ఆ గుడివెనకే ఉంటారన్న నిజాన్ని 'వీటూరి' గీతం సరసంగా వివరిస్తే... రస చక్రవర్తి సంగీతంతో నాటికీ నేటికీ అది జనాన్ని ఉర్రూతలూపుతూనే ఉంది. ఇప్పుడీ పాట ఊసెందుకంటే... తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో ప్రస్తుత పరిణామాలకు అతికినట్లు సరిపోతుంది కాబట్టే... ఆచారాలు, సంస్కృతీ సంప్రదాయాలకు

మిగతా 5లో..



ప్రపంచ చాంపియన్

దుర్మరణం

- ఢిల్లీ శివారులో రోడ్డు ప్రమాదం
- సక్షమ్, మరో నలుగురు పవర్ లిఫ్టర్ల మృతి
- ప్రమాదానికి పొగమంచు కారణం

7లో..

కాషాయ బైకులు

పార్టీ 'విస్తారక్'లకు పంపిణీ.. నియోజకవర్గాలకు వాహనాలు

- యూపీ తరహా ప్రచార వ్యూహం
- అన్నిచోట్లా పార్టీ కార్యాలయాలు
- ఇంటర్నెట్, గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

అమరావతి, జనవరి 7 (మనం ప్రతినిధి):

కమలం గుర్తు, కాషాయం రంగు, పార్టీ జెండా... ఆ మోటారు బైక్ చూడగానే ఎవరికైనా అది బీజేపీ బ్రాండును ప్రమోట్ చేస్తున్న వాహనమని తెలిసిపోతుంది. అవును.. తమ పార్టీలో క్రియాశీలంగా పనిచేసే విస్తారక్‌లకు బీజేపీ మోటార్ బైకులు అందిస్తోంది. నియోజకవర్గానికి

మిగతా 5లో..





సచిన్ కుమార్తెకు వేధింపులు

- ప్రేమించాలంటూ ఇంటికి 20 సార్లు ఫోన్
- కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంటానని బెదిరింపు
- పోలీసులకు ఫిర్యాదు.. నిందితుడి అరెస్ట్

7లో..

వాతావరణం

తెలుగు రాష్ట్రాల్లో సోమవారం వాతావరణం పొడిగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలోనూ మార్పులేదు. రాత్రిపూట చలి గాలులు వణికిస్తాయి. గంటకు 13 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.

గరిష్ఠ ఉష్ణోగ్రత: 29 డిగ్రీలు

కనిష్ఠ ఉష్ణోగ్రత: 14 డిగ్రీలు

గాలిలో తేమ: 52 శాతం

ముహూర్తం

శ్రీహేవిళంబి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతరుతువు, పుష్యమాసం, బహుళపక్షం, తిథి: సప్తమి మ.3.47 తదుపరి అష్టమి; నక్షత్రం: హస్త రా.1.43 తదుపరి చిత్త; వర్జ్యం: ఉ.9.44-11.23; దుర్ముహూర్తం: మ.12.01-12.45, మ.2.57-3.41; రాహుకాలం: ఉ.8.15-9.37; అమృతఘడియలు: సా.7.37-9.15; శుభసమయం: ఉ.6.00-7.00, మ.3.42-4.00;

సూర్యోదయం: 6.52

సూర్యాస్తమయం: 5.54



వాస్తవాలకు దగ్గరగా 'మనం'

- **నిజాలు రాయడంలో ముందుండాలి: సునీత**
- **క్యాలెండర్‌ను ఆవిష్కరించిన మంత్రి పరిటాల**

అనంతపురం, జనవరి 7 (మనం న్యూస్ బ్యూరో): ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని పత్రికలు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కనికట్టు చేస్తున్నాయని, వాస్తవాలు ప్రజలకు తెలియడం లేదని మంత్రి పరిటాల సునీత అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నిజాలను నిర్భయంగా రాయడంలో 'మనం' ముందుండాలని కోరారు. అనంతపురం అరవిందనగర్‌లోని మంత్రి నివాసంలో మనం దినపత్రిక క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తనయుడు పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు. క్యాలెండర్ అందరినీ ఆకట్టుకునేలా అద్భుతంగా తయారు చేశారని సునీత ప్రశంసించారు. మనం దినపత్రిక వాస్తవాలకు దగ్గరగా ఉంటోందని కొనియాడారు. ఇదే ఒరవడి కొనసాగించి అందరి పత్రికగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో బ్యూరో ఇన్‌చార్జి వెంకటేష్, మస్తాన్ ఖాన్, రిపోర్టర్ భాస్కర్, ఫొటో గ్రాఫర్ హరి పాల్గొన్నారు.



'మనం' దినదినాభివృద్ధి చెందాలి

- **పత్రిక క్యాలెండర్‌ను ఆవిష్కరించిన మంత్రి ఆదినారాయణ రెడ్డి**

కడప, జనవరి 7 (మనం న్యూస్ బ్యూరో): మనం దినపత్రిక దినదినాభివృద్ధి చెందాలని మంత్రి ఆదినారాయణరెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం ముద్దనూరులో జరిగిన కార్యక్రమంలో మంత్రి మనం దినపత్రిక క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మనం దిన పత్రిక కృషి చేయాలన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలని సూచించారు. కలెక్టర్ బాబురావు నాయుడు మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేలా 'మనం'లో కథనాలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 'మనం' రీజనల్ మేనేజర్ గాంధీ, బ్రాంచి మేనేజర్ రఘురామరాజు, బ్యూరో ఇన్‌చార్జి ఎస్‌ఏ సత్తార్, సర్కులేషన్ ఇన్‌చార్జి శివనారాయణ పాల్గొన్నారు.



'మనం'కు మంచి జరగాలి

- **శుభాకాంక్షలు చెప్పిన సుజయ్ కృష్ణ**
- **క్యాలెండర్‌ను ఆవిష్కరించిన మంత్రి**

విజయనగరం, జనవరి 7 (మనం న్యూస్): నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మనం దినపత్రిక రూపొందించిన కేలండర్‌ను రాష్ట్ర భూగర్భ గనులశాఖ మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు ఆవిష్కరించారు. ఆదివారం విజయనగరం జిల్లా పరిషత్ అతిథి గృహంలో మంత్రి సుజయ్ తన సహచరుల సమక్షంలో కేలండర్‌ను ఆవిష్కరిస్తూ.. కొత్త ఏడాదిలో మంచి జరగాలంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ సీహెచ్ సింహాద్రి (జైరాజ్), విలేకరులు పాల్గొన్నారు.

తప్పుచేస్తే.. వదిలిపెట్టను

పర్యవేక్షణ లేకే దుర్గగుడిలో అపచారం



- **ఆలయ ఈవోను బదిలీ చేశాం**
- **పోలవరానికి ప్రతిపక్షాల అడ్డంకులు**
- **పట్టిసీమపై కోర్టుకు వెళ్లారు**
- **ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే యత్నం**
- **వర్షాలు తక్కువ పడ్డా వృద్ధి రేటు**
- **విద్యుత్ చార్జీలను పెంచం: చంద్రబాబు**
- **సిద్ధాపురం ఎత్తిపోతల పథకం ప్రారంభం**

కర్నూలు, జనవరి 7 (మనం న్యూస్ బ్యూరో): ''తప్పు చేస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తేలేదు. పర్యవేక్షణ లేకే దుర్గగుడిలో నిబంధనలకు విరుద్ధంగా పూజలు జరిగాయి. అందుకే ఈవోను బదిలీ చేశాం'' అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం సిద్ధాపురం గ్రామ సమీపంలో నిర్మించిన సిద్ధాపురం ఎత్తిపోతల పథకాన్ని ఆదివారం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎంతో పాటు ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, శాసన మండలి చైర్మన్ ఎన్‌ఎండీ ఫరూక్, మంత్రులు కాలువ శ్రీనివాసులు, భూమా అఖిల ప్రియ, దేవినేని ఉమా, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, ఎంపీలు టీజీ వెంకటేష్, బుట్టా రేణుక పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సమాజంలో ఉండేది రెండే కులాలని, డబ్బు ఉన్న కులం, డబ్బులేని కులం అన్నారు. తాను ఎప్పుడు డబ్బులేని కులం వైపు నిలబడతానని చెప్పారు. సిద్ధాపురం చెరువు ద్వారా 1922లో బ్రిటీష్ ప్రభుత్వం 100 ఎకరాల లబ్దికి 4.9కి.మీ మేర ఆయకట్టు నిర్మించిందన్నారు. కానీ నేడు ఎత్తిపోతల పథకం ద్వారా 25వేల ఎకరాలకు లబ్ధికలిగేలా తీర్చిదిద్దామన్నారు. ఈ పథకం వల్ల 13 గ్రామాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. 2016లో 30శాతం, గతేడాది 12శాతం వర్షపాతం తక్కువగా నమోదైందన్నారు. అయినా 25.6 శాతం వృద్ధి రేటును సాధించామన్నారు. గోదావరి, కృష్ణా పుష్కరాల్లో నదీమతల్లికి నమస్కారం చేస్తూ సంవృద్ధిగా నీరు ఏపీ ఇవ్వాలని కోరుకున్నానని చంద్ర బాబు చెప్పారు. ఏడాదిలో గోదావరి నీరు కృష్ణాకు తీసుకువచ్చామన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు జరగకుండా ప్రతిపక్షాలు ఎన్నో అడ్డంకులు చేస్తూ ఇబ్బందులు పెట్టాలని చూశాయన్నారు. గోదావరి నుంచి 3వేల టీఎంసీలు ప్రతి ఏటా సముద్రంలో కలుస్తాయని చెప్పారు. మహారాష్ట్ర,



కర్ణాటకలో పెద్ద పెద్ద ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందని, ఈ పరిస్థితుల్లో పోలవరం రాష్ట్రానికి జీవనాడి అవుతుందని చెప్పారు. విభజన చట్టంలో పోలవం చేర్చారని, కేంద్రం ఈ ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు ఇచ్చిందని అన్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకముందు ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ గురించి చర్చించామని, పోలవరంలో ఉన్న 7 మండలాలు ఆంధ్రప్రదేశ్‌కు చెందేలా చూడాలని కోరినట్టు తెలిపారు. మీరు హామి ఇస్తే.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని తెలిపానన్నారు. అలాగే పట్టిసీమ రాకుండా, పట్టిసీమలో అవినీతి చోటు చేసుకుందని కొందరు కోర్టుకు వెళ్లారన్నారు. మరికొందరు తూర్పు, పశ్చిమ గోదావరి రైతాంగాన్ని రెచ్చగొట్టారని చెప్పారు. అయితే రైతులు తనపై నమ్మకంతో ఉంచి ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించారన్నారు. రైతులు లేనిదే దేశానికి ఆహారంలేదని, రైతు కంట కన్నీరు రాకూడదని, రైతు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో రూ.24వేల కోట్లతో రైతు రుణమాఫీ చేశామని చంద్రబాబు తెలిపారు. విభజన సమస్యలు ఉన్నా.. రుణమాఫీ చేశామన్నారు. నీరు, విద్యుత్ ఉంటే ఏదైనా సాధ్యమన్నారు. సహజవనరులను కాపాడుకోవాలన్నారు. రాష్ట్రంలో 40 నదులు, 40,913 చెరువులు, 15.31లక్షల పంపుసెట్లు, 1,196 ఎత్తిపోతల పథకాలు, 59,106 చెక్ డ్యాంలు, 6.32లక్షల పంట సంజీవని కుంటలు ఉన్నాయని, వాటి ద్వారా వర్షపునీటిని నిలువ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతోందని చెప్పారు. దేశంలో 50 లక్షల పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. ట్రాన్స్‌జెండర్లకు కూడా రూ.1,500 పింఛన్ అందజేస్తున్నామన్నారు. రైతుల కష్టాలను తీర్చేందుకు చెప్పిన మాట ప్రకారం రూ.24వేల కోట్లతో రుణమాఫీ చేశామన్నారు. అలాగే రాయలసీమ రైతుల కష్టాలు తీర్చేందుకు హంద్రీనీవా, తెలుగు గంగ, గాలేరు నగరి ప్రాజెక్టులను రూపకల్పన చేసిన ఘనత దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కే దక్కుతుందన్నారు. ఆదే దారిలో తాము కూడా నడిచి ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం రూ.50వేల కోట్లు ఖర్చు చేశామని, ఇప్పటికే 27 ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటున్నామని చెప్పారు. ఎన్టీఆర్ శంఖుస్థాపన చేసిన ప్రాజెక్టులంటిని పూర్తి చేసే అవకాశాన్ని భగవంతుడు తనకు కల్పించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ప్రపంచంలో అతిపెద్ద సోలార్ పార్క్ కర్నూలు జిల్లాలోనే ఉందన్నారు. ఈ సోలార్ విద్యుత్ ఉత్పత్తి వల్ల విద్యుత్ సమస్యలు తలెత్తవన్నారు. భవిష్యత్తులో విద్యుత్ చార్జీలు పెంచబోమని స్పష్టం చేశారు. హంద్రీనీవా నీటిని అనంతపురానికి తీసుకువెళ్లడంతో వ్యవసాయ రంగంతో పాటు పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయని, కియా కార్ల పరిశ్రమే ఇందుకు ఉదాహరణ అన్నారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ఎర్రచందనం మన రాష్ట్రంలో విరివిగా ఉందని, అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకున్నామన్నారు. శ్రీశైల క్షేత్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కనకదుర్గ ఆలయంలో నిబంధనలు అతిక్రమించారని, తప్పు చేస్తే ఎంతటివారినైనా వదిలిపెట్టేదిలేదని అన్నారు. కొందరు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు, కులాలను, మతాలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు.



దుర్గ గుడి ఈవోగా అనూరాధ

- **బాధ్యతలు స్వీకరించిన దేవాదాయ కమిషనర్**

విజయవాడ, జనవరి 7: విజయవాడ దుర్గగుడి ఇన్‌చార్జి ఈవోగా దేవాదాయ శాఖ కమిషనర్ అనూరాధ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఆలయంలో తాంత్రిక పూజల వ్యవహారంలో ఈవో సూర్యకుమారిని ప్రభుత్వం విధులు నుంచి తొలగించింది. ఆమెను సాధారణ పరిపాలన శాఖ (జీడీఏ)కు సరెండర్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. దీంతో ఆమె స్థానంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనూరాధకు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆదివారం ఆమె ఆలయానికి వచ్చి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు అర్చకులు ప్రసాదాలు అందజేసి.. ఆశీర్వదించారు.

చదువు పెరిగేకొద్దీ తగ్గుతున్న సంస్కారం

- **విలువలతో కూడిన విద్య అవసరం**
- **తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి**

అమరావతి, జనవరి 7 (మనం ప్రతినిధి): ప్రస్తుత తరంలో చదువు పెరిగేకొద్దీ సంస్కారం తగ్గుతోందని, విలువలతో కూడిన విద్యను అందించాల్సిన అవసరం ఉందని తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో ఆదివారం జరిగిన నందిని ఐఏఎస్ అకాడమీ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో విద్యాభివృద్ధికి విజయవాడ ప్రధాన భూమిక పోషించిందన్నారు. ఏ వృత్తిలో ఉన్నా విలువలతో ముందుకు సాగాలని మధుసూదనాచారి సూచించారు. ప్రస్తుతం మనుషులు, మనసులు కల్తీ అవుతున్నాయని, నేటి తరం పిల్లలకు విలువలతో కూడిన విద్యనందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. గతంలో సరైన సదుపాయాలు లేకపోయినా ఆత్మవిశ్వాసంతో జీవితంలో విజయం సాధించే వాళ్లమని అన్నారు. సీఎం చంద్రబాబు, కేసీఆర్‌లు ఏ కోచింగ్ సెంటర్లలో చదువుకోలేదని, వారు నేడు తెలుగు ప్రాంతాల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తాను గ్రూప్-1కి ఎంపిక కాకపోవడంతో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. అకాడమీలో ఉన్న అభ్యర్థులంతా పట్టుదలతో సివిల్ సర్వీసుల్లో విజయం సాధించి, తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి సహకరించాలని ఆయన సూచించారు.

దేశవ్యాప్తంగా ఒకే రేషన్ విధానానికి కృషి

- **ఆలిండియా రేషన్ డీలర్ల సంఘం**
- **ఉపాధ్యక్షుడిగా ఎంపికైన మాధవరావు**

అమరావతి, జనవరి 7 (మనం ప్రతినిధి): ఆలిండియా రేషన్ డీలర్ల సంక్షేమ సమాఖ్య ఉపాధ్యక్షుడిగా దివి లీలా మాధవరావు ఎంపికయ్యారు. ఆయన ప్రస్తుతం ఏపీ రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. అలాగే ఆలిండియా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పి.చిట్టిరాజు ఎంపికయ్యారు. వీరి ఎంపికపై ఆలిండియా రేషన్ డీలర్స్ సంఘ ప్రధాన కార్యదర్శి బిస్వంబర్ బసు ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాధవరావు ఆదివారం మీడియాతో మాట్లాడారు. డీలర్ల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు, శక్తివంచన లేకుండా పోరాటం చేస్తామని అన్నారు. దేశవ్యాప్తంగా ఒకే రేషన్ విధానం ఉండే విధంగా, కనీస వేతన చట్టం ప్రకారం డీలర్లకు ఆదాయం కల్పించేలా కృషి చేస్తానని అన్నారు. ఉపాధ్యక్షుడిగా నియమించినందుకు ఆలిండియా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు పుష్పరాజ్ దేశ్‌ముఖ్, ప్రధాన కార్యదర్శి బసుకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలో ఆలిండియా రేషన్ డీలర్ల సమాఖ్య సమావేశం రాష్ట్రంలో భారీ ఎత్తున నిర్వహిస్తామన్నారు.

సూరంపల్లి బాధితులకు సీఎం పరామర్శ

- **మృతులకు 11 లక్షల ఎక్స్‌గ్రేషియా**
- **నాలుగుకు చేరిన మృతుల సంఖ్య**



అమరావతి, జనవరి 7 (మనం ప్రతినిధి): విజయవాడ సమీపంలో సూరంపల్లి పారిశ్రామిక వాడలో జరిగిన ప్రమాద బాధితులను సీఎం చంద్రబాబు ఆదివారం పరామర్శించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.11 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. అందుకయ్యే ఖర్చునూ ప్రభుత్వమే భరిస్తుందన్నారు. శనివారం రాత్రి గన్నవరంలోని సూరంపల్లిలోని జీఎస్ అల్లాయిస్ క్యాస్టింగ్ లిమిటెడ్ యూనిట్-2లో బాయిలర్ పేలి ద్రవ రూపంలో ఉన్న లోహం కార్మికులపై పడింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు కార్మికులు మృతి చెందగా.. మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులకు వెంటనే వియవాడలోని ఆంధ్ర హాస్పిటల్‌కు తరలించారు. ఇక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మరో ఇద్దరు మృతిచెందారు. మృతుల్లో శివశంకర్, ముజాహిద్ అహ్మద్, సత్యనారాయణ, అబ్దుల్ ముబారక్ అలీ ఉన్నారు. ఈ ఘటన వివరాలు తెలుసుకున్న సీఎం చంద్రబాబు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆంధ్రహాస్పటల్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆదివారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చనిపోయిన వారికి కంపెనీ తరపున రూ.6 లక్షలు, ప్రభుత్వం తరపున రూ.5 లక్షలు చొప్పున మొత్తం 11 లక్షల పరిహారం చెల్లిస్తామన్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, గాయాలైన వారికి రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియాను అందిస్తున్నట్లు సీఎం ప్రకటించారు.

ఏడాదిలో ఎయిమ్స్ తాత్కాలిక భవనాలు

- **విజయవాడలో 'సిద్ధార్థ' ప్రాంగణంలో నిర్మాణం**
- **శంకుస్థాపన చేసిన కామినేని, స్పీకర్ కోడెల**



అమరావతి, జనవరి 7 (మనం ప్రతినిధి): రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రకు కేటాయించిన కేంద్ర వైద్య విద్యా సంస్థ ఎయిమ్స్‌కు తాత్కాలిక భవనాలను ఏడాదిలో పూర్తి చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో ఎయిమ్స్ తరగతి గదులు, పరిపాలన భవన నిర్మాణ పనులకు ఆదివారం మంత్రి కామినేని, స్పీకర్ కోడెల శివప్రసాదరావు కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కామినేని మట్లాడుతూ.. రూ.6 కోట్లతో వేగంగా నిర్మాణ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరానికి ఈ తాత్కాలిక భవనాల్లో తరగతులు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తొలిగా 50మంది వైద్య విద్యార్థుల కోసం సౌకర్యాలను కల్పించనున్నామని ఆయన తెలిపారు. సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలలో చదివే విద్యార్థులు హాస్టల్ నుంచి కళాశాలకు వచ్చేందుకు ప్రత్యేక బస్సును అందుబాటులోకి తీసుకొస్తున్నామని వెల్లడించారు. అలాగే రూ.150 కోట్లతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ హాస్పటల్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అనంతరం స్పీకర్ కోడెల మాట్లాడుతూ.. వైద్య విద్యార్థుల కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.



సీఎం నై.. తమ్ముళ్లు సై

కోడి పందేల నిర్వహణకు మొగ్గు

అడ్డుకునేందుకు పోలీసులు చర్యలు

ఏలూరు, జనవరి 7 (మనం న్యూస్ బ్యూరో): గోదావరి జిల్లాల్లో కొత్త ఏడాది కోడి పందేలతోనే ప్రారంభమవుతుంది. సంక్రాంతి పండగ సందర్భంగా పుంజులను బరిలో దింపి, లక్షల్లో పందేలు కాస్తుంటారు. పనిలోపనిగా పేకాట కూడా ఆడుతుంటారు. సుదీర్ఘకాలంగా సాంప్రదాయం పేరిట ఈ తంతు కొనసాగుతోంది. కాగా కోడిపందేలు నిర్వహించరాదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా ప్రతినిధులకు హుకుం జారీ చేశారు. వీటిని నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు కూడా నిర్వహణకు అనుమతి ఇవ్వలేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ కోడి పందేలు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని ఏపీ సర్కార్‌ను ఆదేశించింది. అడ్డుకునేందుకు అధికారులు, పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. కాగా కొందరు ప్రజా ప్రతినిధులు మాత్రం పందేలను తప్పక నిర్వహించాలనే కుతూహలంతో ఉన్నారు. అధికార పార్టీ నాయకులతో పాటు ఇతర పార్టీల నేతలూ ఉత్సాహంగా ఉన్నారు. దీంతో పందేలు జరుగుతాయా లేక అధికారులు అడ్డుకుంటారా అన్నదానిపై ఉత్కంఠ ఏర్పడింది. సంక్రాంతి సందర్భంగా కోట్లల్లో పందేలు కాస్తుంటారు. కొందరు కోటీశ్వరులైతే, మరికొందరు బికార్లు అవుతారు.

డీసీఐ ప్రైవేటీకరణ వద్దు

- **ప్రజా బ్యాలెట్‌కు విశేష స్పందన**
- **ఏకమైన కార్మిక సంఘాలు.. పోరు ఉధృతం**

విశాఖపట్నం, జనవరి 7 (మనం ప్రతినిధి): విశాఖపట్నం కేంద్రంగా నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం సంస్థ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ)ను కాపాడుకుందామంటూ కార్మిక సంఘాలన్నీ ఏకమయ్యాయి. డీసీఐ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అన్ని పార్టీలకు అనుబంధంగా ఉన్న సంఘాలు అఖిలపక్షంగా ఏర్పడి పోరాడుతున్నాయి. డీసీఐలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులంతా కలిసి వారి ఉద్యమానికి ప్రజల మద్దతు కూడగట్టేందుకు ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తున్నారు. రెండు రోజులుగా వివిధ కూడళ్ల వద్ద ఈ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ప్రైవేటీకరణ ఒక్క డీసీఐతోనే ఆగదని, మిగిలిన ప్రభుత్వ రంగ సంస్థలకు కూడా విస్తరిస్తుందని ఆయా కార్మిక సంఘాల నేతలు ప్రచారం చేస్తూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. వీరికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కార్మిక సంఘాలకు తామూ మద్దతుగా నిలుస్తామని ప్రజలు చెబుతున్నారు.

ఉద్యోగి ఆత్మహత్యతో కదిలిన నాయకులు

కేంద్ర ప్రభుత్వం డీసీఐని ప్రైవేటీకరించబోతున్నట్లు ప్రకటించడంతో దాదాపు రెండు నెలల నుంచి ఉద్యోగులు, కార్మిక సంఘాలు ఆందోళనను ప్రారంభిచాయి. ఆ సమయంలో విజయనగరానికి చెందిన ఒక ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడడంతో ఒక్కసారిగా ఉద్యమం వేడెక్కింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ వచ్చి డీసీఐ ఉద్యోగుల ధర్నాలో పాల్గొనడంతో మిగిలిన పార్టీలూ ముందుకు కదిలాయి. వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించడంతోపాటు ప్రధాని మోదీకి వినతిపత్రం అందించారు. లాభాల్లో ఉన్న డీసీఐని ప్రైవేటీకరణ చేయవద్దని కోరారు. ఆ తర్వాత కేంద్రమంత్రి సుజనాచౌదరి నేతృత్వంలో టీడీపీ ప్రతినిధి బృందం ఈ అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లింది. డీసీఐ ప్రైవేటీకరణ ఆపాలని కోరింది. వామపక్షాలు ఉద్యోగులకు అండగా నిలచి ఉద్యమాన్ని తారస్థాయి చేర్చాయి. క్రమంగా సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ అనుబంధ కార్మిక సంఘాలు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నాయి.

హరిత క్రాంతి దర్శి గ్రీన్‌పీస్



విశ్వాంతర పర్యావరణ పరిరక్షణ సంస్థలో గ్రీన్‌పీస్ సంస్థకు అంతర్భాగంగా ఉన్న ప్రభుత్వేతరతర లాభాపేక్షలేని సంస్థ. 55 దేశాల్లో శాఖలున్న ఈ సంస్థ అమెరికా, ఆసియా, పసిఫిక్, యూరప్ దేశాల్లో పనిచేస్తోంది. మనదేశంలో ఈ సంస్థ నాలుగు నగరాల నుంచి కార్యకలాపాలు సాగిస్తోంది. బెంగళూరు ప్రధాన కేంద్రంగా, ఢిల్లీ, చెన్నై, పాట్నా నగరాల్లో ఈ సంస్థకు శాఖలున్నాయి. మనదేశం లోని దాతల నుంచి దాదాపు 60 శాతం నిధులు ఈ గ్రీన్‌పీస్‌కు అందుతాయి. 38 శాతం నిధులు నెదర్లాండ్‌లోని గ్రీన్‌పీస్ అంతర్జాతీయ సంస్థ నుంచి, ఒక శాతం అమెరికాకు చెందిన వాతావరణ పనుల ఫౌండేషన్ నుంచి అందుకుంటోంది. 2014 జూన్ తరువాత ఈ సంస్థకు విదేశాల నుంచి ఎటువంటి విరాళాలు అందలేదని తెలుస్తోంది. ప్రభుత్వం, అంతర్ ప్రభుత్వాల సంస్థలు, రాజకీయ పార్టీలు, కార్పొరేషన్ల నుంచి గ్రీన్‌పీస్ విరాళాలు స్వీకరించదని సంస్థ స్పష్టంచేస్తోంది. ఆయా సంస్థలు, ప్రభుత్వాల ఒత్తిళ్లు, జోక్యాలను నివారించేందుకు పై వాటి నుంచి విరాళాలను సంస్థ నిరాకరిస్తోంది. మనదేశంలోని గ్రీన్‌పీస్ కార్యాలయంలో మానభంగాలు, లైంగిక వేధింపులు చోటుచేసుకుంటున్నాయని 2015లో అనేక మహిళా సంఘులు ఆరోపణలు చేశాయి. 1970 నుంచి ఆరంభమైన గ్రీన్‌పీస్ ఈ కింది కార్యకలాపాలను నిర్వర్తిస్తోంది.

అభివృద్ధి వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణ

భారత్‌లో అణుశక్తి, థర్మల్, బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలను, అల్యూమినయం గనుల తవ్వకాలను గ్రీన్‌పీస్ తీవ్రంగా వ్యతిరేకించింది. బీహార్‌లో అమెరికాకు చెందిన జెమ్లిన్ సర్ఫేస్ ఆప్టికల్ కార్పొరేషన్ పరికరాలతో సౌరశక్తి ఇంధనాన్ని ప్రోత్సహించడం గ్రీన్‌పీస్ వ్యతిరేకించింది. జాతీయ ఆర్థిక భద్రతకు గ్రీన్‌పీస్ సంస్థ హానికారిగా మారిందని నిఘా విభాగం ఆరోపించింది.

ఆర్థిక ఉల్లంఘనలు

ఫెరా నిబంధనలను గ్రీన్ పీస్ సంస్థ అనేక ఆర్థిక ఉల్లంఘనలకు పాల్పడిందని 2013 ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వం కేసులు నమోదుచేసింది. ఈ మేరకు సీబీఐ చార్జిషీటు కూడా దాఖలుచేసింది. విదేశీ నిధుల్ని ఆదాయపు శాఖకు తెలియజేయకుండా నిధుల్ని దుర్వినియోగం చేసిందనే ఆరోపణలపై గ్రీన్‌పీస్ సంస్థకు దేశవ్యాప్తంగా గల బ్యాంకు ఖాతాలను కేంద్రం స్తంభింపజేసింది. పన్ను ఎగగొట్టేందుకు పాలనాపరమైన ఖర్చులకు 60 శాతానికి మించి ఖర్చుచేసినట్లు సంస్థ తెలియజేసిందని ఆరోపణ. ఎఫ్‌సీఆర్ఏ నిబంధనల ప్రకారం 50 శాతానికి మించి విదేశీ నిధులను ప్రభుత్వేతర సంస్థలు నిర్వహణా సంబంధమైన వాటికి ఖర్చుచేయకూడదు. 2015 ఏప్రిల్ 28న గ్రీన్‌పీస్ ఖాతాలను స్తంభింపచేసి సంస్థ లైసెన్స్‌ను కేంద్రం సస్పెండ్ చేసింది. అయితే, గ్రీన్‌పీస్ ఉద్యోగులు జీతభత్యాలు లేకుండానే పనిచేయాలని నిర్ణయించారు. సంస్థ తన రోజువారీ కార్యకలాపాలను నిర్వర్తించేందుకు వీలుగా 2015 మే నెలలో హైకోర్టు ఉపశమనం కలిగించే ఉత్తర్వులు జారీచేసింది. విచారణ తుది తీర్పు వెలువడే వరకు కేంద్రం స్తంభింపజేసిన ఖాతాలపై స్టే మంజూరు చేయలేదు.

– మహి డెస్క్

చేపట్టిన కార్యక్రమాలు

- 2001 – బంగాళాదుంప చిప్స్, ఐసోమిల్ పిల్లల ఆహారంలో జన్యపరమైన సమ్మిళిత పదార్థాలు కలిగివున్నాయని గ్రీన్‌పీస్ సంస్థ బయటపెట్టడమే కాకుండా ఈ ఆహార పదార్థాలకు జీఎంఓ సర్టిఫికెట్‌ను స్వేచ్ఛగా మంజూరు చేయడాన్ని ప్రశ్నించింది.
- 2002 – జన్యుపరంగా మార్పుచేసిన ఆహారపదార్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గ్రీన్‌పీస్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. జన్యుపరంగా మార్పుచేసిన ఆవాల ఉత్పత్తిని నిరోధించగలిగింది.
- 2004 – గ్రీన్‌పీస్ వల్ల భారత్‌లో జన్యుపరమైన ఇంజినీరింగ్ పరిశోధనను బేయర్ సంస్థ విరమించుకున్నది.
- 2005 – తెలంగాణ వరంగల్ జిల్లా నరసంపేట మండలంలో బీటీ కాటన్ పేరుతో రైతులను అధికారుల సహకారంతో దాదాపు రెండు కోట్ల రూపాయలకు మోన్‌సాంటో సంస్థ మోసం చేసిందని ఢిల్లీలో గ్రీన్‌పీస్ ప్రకటించింది. ఫలితంగా బీటీ కాటన్‌కు చెందిన మూడు రకాల విత్తనాలపై నిషేధం విధించి దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. వరంగల్ జిల్లా వ్యవసాయ జాయింట్ డైరెక్టర్ (జేడీఏ)ను సస్పెండ్ చేశారు. రైతులకు తగిన నష్టపరిహారాన్ని అప్పటి అవిభక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించింది.
- 2006 – భారత్‌కు ప్రమాదకర వ్యర్థపదార్థాలను నౌక ద్వారా ఫ్రాన్స్ తరలించడానికి భారత ప్రభుత్వం అనుమతించడం పట్ల ఈ సంస్థ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది.
- 2010 – అణు సరఫరా బిల్లులో 'సంపూర్ణ సరఫరా బాధ్యత'ను చేర్చడంలో గ్రీన్‌పీస్ విజయం సాధించింది.
- 2014 – గ్రీన్‌పీస్ నేతృత్వంలో రూపొందిన సౌరశక్తి ఆధారితమైన సూక్ష్మ గ్రిడ్ ద్వారా బీహార్‌లోని ధర్నయ్ గ్రామాన్ని సంపూర్ణ విద్యుత్ గల గ్రామంగా తయారుచేసింది.
- 2015 ఏప్రిల్ – విదేశీ విరాళాల (క్రమబద్ధీకరణ) నియంత్రణ నిబంధనల (ఎఫ్‌సీఆర్ఏ)ను పాటించడంలో విఫలమైనందున సంస్థ బ్యాంక్ ఖాతాలను కేంద్రప్రభుత్వం స్తంభింపచేసింది.
- 2015 నవంబర్ 6 – ఆర్థిక అవకతవకల కారణంగా తమిళనాడులోని గ్రీన్‌పీస్ సంస్థను మళ్లీ రిజిస్టర్ చేయించుకోవాలని రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీ (ఆర్ఓఎస్) ఆదేశించారు.
- 2015 నవంబర్ 21 – తమిళనాడు ఆర్ఓఎస్ సహజ న్యాయసూత్రాలను అనుసరించలేదనే కారణంతో గ్రీన్‌పీస్ సంస్థ రిజిస్ట్రేషన్‌ను రద్దుచేయడాన్ని మద్రాసు హైకోర్టు రద్దుచేంది.

రూటు మారిన రుతురాగాలు

మనం


కరువుతో అల్లాడుతున్న సమయంలో వరదలు రావడం భారతీయ సమకాలీన ప్రత్యేకతగా మారింది. ఇదెలా సంభవమో చూద్దాం. ప్రతి ఏడాది తీవ్రమైన కరువుకాటకాలు, ఘోరాతిఘోరమైన వరదలు క్రమం తప్ప కుండా మనల్ని వేధిస్తున్నాయి. కొన్ని సార్లు కరువు–వరదల విషమ చక్రం మనల్ని మరింత తీవ్రంగా బాధిసు ్తన్నాయి. అయితే ఇలాంటి వైచిత్రి దేశంలో సర్వసాధారణ ప్రక్రియగా నిలిచింది. మొదట్లో వరదలు, కరవులు ఒకేసారి వచ్చేవి. నేడు దేశంలోని 40 శాతం జిల్లాలు తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొంటే, అదే సమయంలో 25 శాతం జిల్లాల్లో 10 సెంటీమీటర్లకు మించిన అతివృష్టి సంభవిస్తుంది. విషయమేమంటే ఈ వర్షపాతం వైవిధ్య పూరితంగా ఉండటమే కాక, చాలా అతిశయంగా ఉంటుంది. దేశంలో చెన్నై, ముంబాయి, జమ్మూ–కశ్మీర్ రాష్ట్రం లోని పర్వత పట్టణ ప్రాంతాలు సహా వివిధ నగరాలు నేడు వరద బీభత్సంలో కూరుకుపోవడం చూస్తున్నాం. పట్టణ వరదలు అనే స్వయంకృత అపరాధాలుగా పాలకులు గుర్తించాలి. ఒకటి–మన నీటి యాజమాన్య విధానం పూర్తిగా అశాస్త్రీయమైనది. మనం నీటి వనరులను ధ్వంసం చేస్తూ, నీటి ప్రవాహప్రాంతాలను అడ్డగిస్తూ ఆవాస ప్రాంతాలను నిర్మిస్తూ పోతున్నాం. ముంబయి, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, పుణె తదితర నగరాలు పట్టణ ప్రాంత వరదల్లో చిక్కుకుని కకావికలమయ్యాయి.

మరోవైపు భూతాపం కారణంగా ఏర్పడిన వాతావరణ మార్పుల వల్ల మన రుతుపవనాలు దారితప్పు తున్నాయి. వాటి స్వభావం మారిపోయింది. సకాలంలో వర్షాలు కురవకపోవడమే కాక, ఒక్కరోజులో ఆకాశానికి చిల్లిపడినట్లు అకాల అతివృష్టి సంభవిస్తున్నట్లు శాస్త్రవేత్తల అంచనా. దాంతో రుతుకాలమంతా విడతలు విడత లుగా కురవాల్సిన వర్షపాతం ఒకే రోజు పడడం వల్ల నీటి లభ్యత, భూగర్భ జల నిల్వలు అడుగంటిపోతున్నాయి. 2017లో రోజులో 24.4 సెం.మీ.లకు మించిన వర్షం పడే 20కు పైగా అతివృష్టి సంఘటనలు సంభవించాయి. అదే సమయంలో రోజుకు 12.4–24.4 సెం.మీ మధ్య వాన పడే 100 దాకా భారీవర్షం కురిసిన సంఘటనలు సంభవించాయి. ఏడాది వర్షపాతం ఒక్కసారిగా కురవడంతో అది వ్యవసాయానికి ఏ రకంగానూ ఉపకరించదు.

దేశ వాతావరణ పరిస్థితులలో వచ్చిన ఈ మార్పును గుర్తించవలసిన తరుణమిది. ఏకకాలంలో అతి వృష్టి, అనావృష్టిని ఎదొర్కనవలసి వచ్చింది. అయితే ఒకవైపు వరదలు, మరోవైపు కరవు పరిస్థితులతో మనం వ్యవహరించవలసి ఉంటుంది. రెండు విరుద్ధ వైపరీత్యాలు ఏక కాలంలో సంభవిస్తున్న ఒక వైచిత్రి ఇది కనపడుతుంది. అయితే విశేషమేమంటే, ఈ రెండు భిన్న వైపరీత్యాలు ఒకదానికొకటి సహకరిస్తాయి. ఈ వైపరీత్యాలు ఇలా ఎందుకు సంభవిస్తున్నాయో మనకు తెలుసు. వాతావరణ మార్పు క్రమానుగతంగా మారుతున్న కొద్దీ అతివృష్టి, అనావృష్టి అంతే తీవ్రంగా విజృంభిస్తాయి. మరింత తీవ్రతరమవుతాయి. మరింత విధ్వంసకరంగా తయార వుతాయి. అస్సాంలో బ్రహ్మపుత్ర వరదలను అరికట్టేందుకు ఆ నదిలో పేరుడు తవ్వితీయాలని ప్రభుత్వం అనాలోచిత ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ ప్రణాళిక ఖర్చుతో కూడుకున్నదే కాకుండా, నిరర్థకమైనది కూడా. బీహార్ ప్రభు త్వం నదుల చెలయల కట్టలను కాంక్రీట్‌తో నిర్మాంచాలని యోచిస్తోంది. బీహార్ దుఃఖదాయిని కోసి నదిని తల్లిగా, బ్రహ్మరాక్షసిగా ప్రజలు పిలుస్తారు. హిమాలయాల నుంచి దిగి వస్తున్న ఈ నది పెద్ద ఎత్తున బురదను మోసుకొస్తుంది. దీనికితోడు తరచూ తన ప్రవాహమార్గాన్ని మారుస్తుంటుంది. ఈ నది కట్టలను కాంక్రీటుతో నిర్మించినా వరదల్ని నివారించలేకపోయారు. కోసి నది మోసుకొచ్చే బురద కారణంగా కాంక్రీట్ కట్టలు దాటుకుని నీళ్లు మైదానాలపైకి పొర్లి రావడం తరచూ వరదలు సంభవిస్తుంటాయి. ఈ ఏడాది బీహార్‌లో సంభవించిన వరదల కారణంగా 250 మందికి పైగా మరణించారు. కోటి మందికి పైగా నిర్వాసితులయ్యారు. వరద నీటిని ఇతరత్రా కాలువల్లోకి మళ్లించే విధమైన వరద నీటి నియంత్రణ వ్యవస్థలను నిర్మించవలసి ఉంటుంది. నదులను జలాశయాలు, చెరువులు, కుంటలతో అనుసంధానించడం వల్ల వరదలు ఉపశమిస్తాయి. సమీప ప్రాంతమంతా వరద నీటిని పంపిణీ చేయగలం. దాంతో భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయి. దాంతో వర్షపాతం తక్కువగా ఉన్న రోజుల్లో సాగునీటికి, తాగునీటికి కరువు ఏర్పడదు. చేపలు, వృక్ష సంబంధిత ఆహారం అధికంగా లభ్యమయ్యే చిత్తడి నేలలు కరవు సందర్భం లోనూ ఆహారాన్ని అందించగలవు. రుతుపవనాల స్వభావానికి అనుగుణంగా సరైన నీటి యాజమాన్యంతో వరదల్ని, కరువు కాటకాలను సమర్థంగా ఎదుర్కోగలం.

వాయు కాలుష్య పరిష్కార అన్వేషణ





భారీ నీటి ప్రాజెక్టులతో పొంచివున్న

జలగండం!

దేశంలో భారీ నీటి ప్రాజెక్టులన్నీ వివాదాస్పదంగా మారాయన డంలో అతిశయోక్తి లేదు. భూసేకరణ, నిర్వాసితుల సమస్య, పర్యావరణ సమస్య, భూకంపం వల్ల వేలాది ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిన చైనా తరహా ప్రాజెక్టు విధ్వంసాలే కాకుండా నిర్దేశిత ప్రయోజనాలు లబ్ధిదారులకు చేకూరే అవకాశాలూ లేకపోవడం సైతం పర్యావరణ వేత్త లకు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వాలు నిర్మిస్తున్న భారీ నీటి ప్రాజెక్టులపై ఆర్థిక, సామాజిక, పర్యావరణ వివాదాలు ఇప్పటికీ కొన సాగుతూనే ఉన్నాయి. నర్మదా నదిపై నిర్మించిన అతి పెద్ద సాగునీటి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 1985 నుంచి నర్మదా బచావో ఆందోళన్ కొన సాగుతూనే ఉంది. ముంపునకు గురైన ఆదివాసీ ప్రజలు గోలపెడు తున్నా ఆంధ్ర ప్రదేశ్ నాగరిక ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగిస్తుండగా, తెలంగాణ ప్రభుత్వం ఆదివాసీ ప్రజల గోడు ఏ మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తోంది. ఈ ప్రాజెక్టు వల్ల తెలం గాణ ప్రాంతంలో పెద్ద ఎత్తున పర్యావరణ విధ్వంసం జరుగుతుంది. ప్రాజెక్టు ఆధారిత సాగునీటి విధానం ఎంత విచిత్రంగా మారిందంటే ప్రధాన నదికి నీటి వనరుగా ఉన్న ఉపనదులు, సెలయేర్లు తదితర పరివాహక ప్రాంత నీటి ఆకరాలన్నిటిపై ఎగువ రాష్ట్రాలు చెక్ డ్యాంలు, చిన్న, పెద్ద ప్రాజెక్టులు నిర్మిస్తూ ప్రధాననదిలో నీటి లభ్యతను అడ్డు కుంటున్నాయి. పశ్చిమ కనుమల్లో పుట్టి అరేబియా సముద్రంలో కలిసే కాళినదిపై కర్ణాటక ప్రభుత్వం ఆరు పెద్ద డ్యాంలు, అనేక రిజర్వాయర్లు నిర్మించడంతో, 183 కిలోమీటర్లు ప్రహిస్తున్న కాళీ నది ప్రస్తుతం కేవ లం 8 కిలోమీటర్లు మాత్రమే స్వతసిద్ధంగా ప్రవహిస్తోంది. భారతదేశంలో ఈనాటి వరకు పర్యావరణ ప్రవాహాలపై (నదుల నిరంతరాయ ప్రవా హాలు) ఎలాంటి చట్టం రూపొందలేదు. 'అవిరళ ధార' అంటే నిరంతరాయంగా నదీజలాలు ప్రవహించాల్సిన అవసరాన్ని గుర్తించిన మొట్ట మొదటి దేశాలలో భారత్ ఒకటిగా నిలుస్తుండడం ఆశ్చర్యకరమైన విషయం. 1916లో గంగా నదీ జలాల నిరంతరాయ ప్రవాహంపై మొట్టమొదటిసారి బ్రిటీష్ వాళ్ళతో పండిట్ మదన్ మోహన్ మాలవ్యా ఒప్పందం చేసుకున్నారన్న విషయం దాదాపు మరుగున పడింది. అయితే ప్రాజెక్టు నిర్మాణాలను రాజకీయ పక్షాలు, ప్రభుత్వాలు నీటి న్యాయం పేరుతో ప్రజలను స్వార్థపూరితంగా రెచ్చగొడుతున్నాయి.

ఒండ్రు మేట – పోషకాలు హుళక్కి

నీటి ప్రాజెక్టులు నీటి నిల్వ సమస్యను ఎంత మాత్రమూ పరిష్కారం చేయకపోగా, పేరుడు వల్ల నదిలో నీటినిల్వ సామర్థ్యం 75 శాతా నికి క్షీణిస్తోందని అధ్యయనాలు చెబుతున్నాయి. భారీ ప్రాజెక్టులలో రోజులు, నెలల తరబడి భారీ మొత్తంలో నీటిని నిల్వ చేయడం వల్ల ఆ నీటిలో పంటలకు ఉపకరించే పోషకాలు క్రమంగా ఒక తెట్టుగా/ పేరు డుగా జలాశయాల అడుగున పేరుకు పోతాయి. మొక్కకు అవసరమైన పోషకాలులేని నీటివల్ల రైతులు కృత్రిమ ఎరువులను అధికంగా వినియో గించవలసి వస్తుంది. దాంతో ఉత్పత్తి ఖర్చు విపరీతంగా పెరిగిపోయి, వ్యవసాయం నష్ట దాయకంగా మారుతుంది. కాలం చెల్లిన డ్యాం మన దేశంలో 115 ఉండగా, మన రాష్ట్రంలో 13 దాకా ఉన్నాయి. నది ఎగువ నుంచి దిగువ దాకా వరద స్థాయి (ఫ్లెడ్ లెవెల్) డ్యాంల నిర్మాణం చేప డితే, భారీ ప్రాజెక్టు కింద రూపొందే పారుదల విస్తీర్ణం (అయకట్టు) కం టే అదనంగా సాగునీటిని విస్తార ప్రాంతాలకు అందించవచ్చని, వేలాది ఏళ్లుగా పరిఢవిల్లుతున్న నదీప్రాంత నాగరికత, సంస్కృతుల పరిరక్షణ జరుగుతుందని పర్యావరణవేత్తల అభిప్రాయం. నాగార్జునసాగర్, పోలవరం, కాళేశ్వరం, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల నుంచి సరఫరా అవు తున్న సాగునీరు పోషకాలు లేని సారహీనమైన నీటి వల్ల తెలుగు ప్రజ లకు ఆశించిన ప్రయోజనం చేకూరదు సరికదా, ఇన్‌పుట్స్ ఖర్చు పెరి గి, గిట్టుబాటు ధరలేక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం దాపురిస్తుంది. అదీ కాక పోలవరం నీళ్లు వ్యవసాయం కంటే పారిశ్రామిక అవసరాలే లక్ష్యంగా నిర్మిస్తున్నారని పర్యావరణవేత్తల విమర్శ.

తరిగిన నీటి నిల్వలు

మన దేశంలో 5 వేలకు పైగా డ్యాంలున్నాయి. నీటి లభ్యత తగినంతగా ఉన్నప్పటికీ, సరైన నీటి నియంత్రణ మనకు కొరవడింది. మనం అమలు చేస్తున్న డ్యాం నిర్మాణ నీటినిల్వ విధానం లోపభూయిష్టంగా మారింది. జపాన్‌లో భూ ఉపరితల డ్యాంలు కాకుండా, భూగర్భ డ్యాంలు కట్టడం వలన నీరు ఆవిరయ్యే ప్రమాదం ఉండదు. భారత దేశం లాంటి ఉష్ణ మండల ప్రాంతాలలో నీరు ఆవిరయ్యే రేటు అధికంగా ఉంటుంది కాబట్టి, భూగర్భ డ్యాంలు నిర్మించడం ఇక్కడ అత్యవసరం. సబ్ సర్ఫేస్ డ్యాం (భూగర్భ నీటి ప్రాజెక్టు)ల నిర్మాణం వల్ల నీరు ఆవిరయ్యే పరిమాణాన్ని తగ్గించడమే కాకుండా, అవి భూ ఉపరితల ప్రవాహాలకు అంతరాయం కలిగించకుండా భూగర్భ జలాల నిల్వ సామర్థ్యాన్ని పెంచుతాయి. ఈ నీటిని డ్యాం నుంచి బావులకు ఎగువునుంచి నీటిని పొందవచ్చు.

ప్రత్యామ్నాయ ప్రాజెక్టులే పరిష్కారం

భూగర్భ జలాశయంలో నీటిని నిల్వ ఉంచే పద్ధతి కనుక అమలు చేస్తే, ఆ డ్యాం వల్ల సారవంతమైన నేల ముంపుకు గురయ్యే ప్రమా దం ఉండదు. భూ గర్భ రిజర్వాయర్ నుంచి నీరు అవిరయ్యే అవకాశమే ఉండదు. రిజర్వాయర్లలో బురద పేరుకు పోవడం వంటి సమస్యలు తలెత్తి, అంతిమంగా డ్యాం కూలిపోవడం వంటి ప్రమాదాలను నివా రించవచ్చు. ఈ మధ్యకాలంలో 'కోస్టల్ రిజర్వాయర్స్' (తీర ప్రాంత రిజ ర్వాయర్లు) నిర్మాణం అనే భావనను శాస్త్రవేత్తలు ముందుకు తెస్తున్నారు. వర్షాకాలంలో ఈ కోస్టల్ రిజర్వాయర్ల సహాయంతో వరద నీటిని నిల్వ చేసినట్లయితే నీటి కొరత సమస్యను అధిగమించవచ్చని వారు చెబుతు న్నారు. సముద్రంలో కలుస్తున్న నీటి నిల్వ కోసం నదీ ముఖద్వారం వద్ద రిజర్వాయర్‌ను నిర్మించాల్సి ఉంటుంది. ఈ తీర ప్రాంత రిజర్వాయర్ల ద్వారా వరద నీటిని మాత్రమే సమీకరించి, అదనపు నీటిని సముద్రం లోకి వదిలి వేసే అవకాశం ఉంటుంది. ప్రత్యామ్నాయ సాగునీటి విధా నం, నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఉన్న అవ కాశాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకుంటే నీటి వైషమ్యాలు పెరిగిపోవడం ఖాయం.

– వెన్నెలకంటి రామారావు
9550367536

నియాంగిరిలో సమాంతర సమరభేరి



ఒడిశాలోని నియాంగిరి పర్వత ప్రాంతంలో అల్యూమినియం ఖనిజ మైనింగ్‌కు వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించడం ద్వారా 'గ్రీన్ నోబెల్'పురస్కారం అందుకున్న ప్రఫుల్ల సమాంతర!

'గ్రీన్ నోబెల్'గా ప్రఖ్యాతిగాంచిన 'గోల్డ్‌మన్ పర్యావరణ పురస్కారం' ఇప్పటివరకు భారత్‌కు నాలుగుసార్లు లభించింది. ప్రఫుల్ల సమాంతర పేరును 2017 ఏప్రిల్ 24న ప్రకటించడంతో ఐదో భారతీయుడిగా ఈ జాబితాలో భారత్‌కు స్థానం లభించినట్లయింది. డోంగ్రియా కోంధ్ భూ హక్కుల పోరాటంలో ఆయన 12 ఏళ్ల పాటు విశేష కృషిచేశారు. ఆ భూముల్లో అల్యూమినియం ఖనిజ మైనింగ్‌ను అడ్డుకోవడం ద్వారా నియాంగిరి పర్వతశ్రేణిని సంరక్షించగలిగారు. నియాంగిరి పర్వతప్రాంతం ఒడిశాలో ఉంది. ఈ ప్రాంత ం అద్భుతమైన జీవవైవిధ్యం కలిగిన ప్రదేశం. ఇక్కడ అల్యూమినియం మైనింగ్‌ను వేదాంత కంపెనీ నిర్మించ తలపెట్టింది. చిక్కని అటవీ ప్రాంతంలో ఈ మైనింగ్ ఫలితంగా అరుదైన బెంగాల్ టైగర్ జాతి నశించే ప్రమాదం ఉంది. ఈ ప్రాంతం ఏనుగుల విశ్రాంతి ప్రదేశంగా అలరారుతోంది. ఈ ప్రాంతంలో దాదాపు ఎనిమిది వేలమంది గిరిజనులు జీవిస్తుండడం గమనార్హం. ఆయన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు.

- **ప్ర:** డోంగ్రియా కోంద్ భూములపై పోరాటానికి, నియాంగిరి కొండల పరిరక్షణకు మిమ్మల్ని ప్రేరేపించిన అంశాలేమిటి ?
- **జ:** నియాంగిరి గిరిజనులకు ప్రాణాధారం, ముఖ్యంగా డంగారియా వర్గానికి! నియాంగిరితో పాటు దాని దాపునే ఉన్న కర్లాపత్ ఎంతో ప్రధానమైనవి. తూర్పు కనుమల్లో ఈ ప్రాంతం ప్రధానమైన పర్యావరణ సమతుల్యత కలిగిన ప్రదేశం. వంశధార, నాగావళి నదులకు ఇది జన్మస్థానం. ఈ రెండు నదులు ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు ఎంతో ముఖ్యమైనవి. నదులకు ప్రధాన వనరులుగా ఉన్న మరో 36 జలపాతాలున్నాయి. జీవవైవిధ్యం, వృక్షసంపదలతో గిరిజనులకు జీవనాధారమైన అటవీసంపదకు ఈ ప్రాంతం జీవగర్ర. ఈ పర్వతశ్రేణిలో బాక్సైట్ ఖనిజం నిల్వలు అధికం. నీటిని బాక్సైట్ ఖనిజం ఎక్కువగా గ్రహిస్తుంది బాక్సైట్ ఆత్మలాంటిది. దాన్ని గనక వెలికితీయడం మొదలుపెడితే ఇక ఆ ప్రాంతంలో నీటి వనరులు, జలపాతాలు అదృశ్యమైపోతాయి.
- **ప్ర:** 12 ఏళ్ల పోరాటంలో ఎదురైన సవాళ్లేమిటి? మిమ్మల్ని పోరాట పంథా నుంచి మళ్లించని అంశాలేమిటి?
- **జ:** నేను ప్రజల దగ్గరకు వెళ్లడం, వ్యాసాలు రాయడం ప్రారంభించిన తొలిదినాల్లో కార్పొరేట్ న్యాయవాదులు నాకు పూర్తి వ్యతిరేకులుగా ఉన్నారు. నియాంగిరికి వెళ్లే రోడ్డులో నా ప్రయాణాన్ని కంపెనీకి చెందిన గూండాలు అడ్డుకున్నారు. స్థానిక ఉద్యమకారులపై దాడులు చేశారు. మూడుసార్లు నాపై దాడులు జరిగాయి. అయితే ప్రజలే నాకు భద్రత కల్పించేవారు. కానీ, ప్రసిద్ధ న్యాయవాదులు సంజయ్ పారిఖ్, ప్రశాంత్ భూషణ్, రిత్విక్ దుత్తా, రాజ్ పుంజవాణి, రాహుల్ చౌదరి తదితరులు ఈ కేసులో ఫీజు తీసుకోకుండా పనిచేశారు.
- **ప్ర:** ఈ విజయం మీ జీవితాన్ని ఏమైనా మార్పులకు కారణమవుతుందా?
- **జ:** రాజ్యాన్ని అణచివేసేందుకు కార్పొరేట్ సంస్థల ప్రయత్నాలపై పోరాటానికి నేను కట్టుబడి ఉన్నాను. మాతృభూమిని రక్షించమని నా అంతరాత్మ చెబుతోంది. ఈ అంశంలో ఎలాంటి రాజీలేని పోరాటం చేస్తాను. ప్రకృతి వనరులను హరించే యత్నాలకు వ్యతిరేకంగా ఈ పురస్కారం అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చింది. ఇది నా ఒక్కడి విజయం కాదు, అందరిదీ! పర్యావరణ పరిరక్షణ కోసమే పురస్కారం ద్వారా లభించే నగదును వినియోగిస్తాం. ఇప్పటిలాగానే నా ప్రయాణం కొనసాగుతుంది.
- **ప్ర:** సమీప కాలంలో మరేదైనా అంశంపై పోరాటానికి సిద్ధపడుతున్నారా? దేశంలో పర్యావరణంపై మీ అభిప్రాయం, ప్రణాళికలు ఏమిటి?
- **జ:** ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే, ఎన్నో థర్మల్ కేంద్రాల నిర్మాణాలు, పెద్దపెద్ద డ్యాంల నిర్మాణాల ఆలోచన చూస్తుంటే ఎంతో మందిని ఖాళీచేయించడం, అడవుల విధ్వంసం, నదులకు జీవన్మరణ సమస్య తలెత్తే ప్రమాదముంది. అందువల్ల జాతీయస్థాయిలో ప్రజా భాగస్వామ్యంతో ఉద్యమాలు చేయాలని మా సంస్థ లోక్ శక్తి అభియాన్ నిర్ణయించింది.

– మహి డెస్క్

ఇక మీరు మా వైపు చూడండి



చలి పులిలా ఘాండ్రిస్తుంది
ముదుసలులు వణుకుతున్నారు
శిశువులు తల్లుల గుండెలకానుకొని నిద్రిస్తున్నారు
హాస్టళ్ళలో పిల్లలు కప్పుకోవడానికి
దుప్పట్లు లేక గజగజలాడుతున్నారు
గుంపులు గుంపులుగా దోమలు
మురికి కూపాల్లో పేదలు
నిద్రలేని రాత్రులు
కొందరికి వేడిపుట్టే మిషన్లు
రగ్గుల్లో వెచ్చని నిద్రలు
ఆ పడతిసాలోచనలో వుంది
దుఃఖానికి సుఖానికి మధ్య
అంతరాన్ని అధిగమించింది
ఒంటరి తనంలో వున్న స్వేచ్ఛ
స్వతంత్రాన్ని సాధించినంత ఉత్సాహం
నిజమే సేవలోనూ ఒక ఉద్విఘ్నత
ఒక రాత్రిని దాటిస్తున్న పుస్తకం తోడు
ఒక మిత్రురాలి సంభాషణ
ఓ వృద్ధురాలికి చేయందించిన స్ఫూర్తి
ఓ దీపానికి నూనె పోసిన తృప్తి
వారిపుడే పాలపుంతల్లోని
విశ్వ సౌందర్యాన్ని చూస్తున్నారు
భూమి దేవత కాదు
అది ఒక గోళమని
ఇప్పుడే తెలుసుకొంటున్నారు
చైనా వీరుడు చూటే జీవితం రాసింది స్త్రీ అని
తెలుసుకుంటున్నారు
అమ్మను చిత్రించింది రచనా శిల్పి గోర్కి
వాస్తవ దృశ్యాలను ఇప్పుడే చూస్తున్నారు
అవును। అక్షరాల్లో ఇన్ని శిల్పాలు దాగున్నాయా!
దుఃఖం, సంతోషం, వేదన, వెన్నల, చీకటి
అన్నింటిని అక్షరాలు మన మనస్సుకు
అనుభూతం చేస్తాయి సుమా!
తాపీ ధర్మారావు ఇనుప కచ్చడాలు
బద్దలౌతున్న చప్పుడు
చలం మైదానంలోని
ఇసుక రేణువులు జడలు విప్పుకుని
చేస్తున్న నృత్య గానాన్ని వీరు వీక్షిస్తున్నారు
శరత్ సృష్టించిన పురుష దౌర్బల్యం
స్త్రీ ధీర శీలతను వీక్షిస్తున్నారు వీరు
అవును, వీరు ఒంటరిగా
ఉన్నారని ఎవరన్నారు ?
వారొక సైన్యంగానే వున్నారు
వారి మాటల్లో కవాతులు వినిపిస్తున్నాయి
భ్రమలు, భ్రాంతులు పోయి
ఆత్మ స్థైర్యంతో వారు నడుస్తున్నారు
'ఆత్మహత్య'కు గురయ్యే వారిని చూసి
ఇది మానసిక దౌర్బల్యం
'మనిషిగా పుట్టాక
పోరాడుతూనే బ్రతకాలి' అంటున్నారు
ఆధిపత్యాలన్నింటికి వీరు
సవాలు విసురుతున్నారు
ఇదేంటి? స్త్రీ సదస్సుల్లో
పురుష ప్రశ్నలు అని నిలదీస్తున్నారు
వారు కళ్ళతో మాట్లాడుతున్నారు
ఆ భాషరాని వారు నిరుత్తరులవుతున్నారు
పురుషులు కనులెత్తి చూడలేనంత
ఎత్తుకు వారు ఎదుగుతూ వున్నారు
నన్ను నేను గుర్తిస్తున్న యుగమిది
'నీ గుర్తింపు కోసం నేను ప్రాకులాడటం లేదు'
అన్నపుడు ఆకాశం నుండి వర్షం కురిసింది
కొత్త పంటలు పండాయి
అవును? ఆలోచనా స్రవంతికి
ఎండ, వాన, చలి ఏముంది?
అధీనం కాని వారెవరైనా
ఆకాశమంత ఎదుగుతున్నారు
ఈ యుగ సంకేతాలం మేము
ఇక మీరు మా వైపు చూడండి.

- డాక్టర్ కత్తి పద్మారావు
9849741695

మన సాహితి

విమర్శకాగ్రణి మల్లినాథ



సంస్కృత సారస్వతంలోని మహాకావ్యాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి వ్యాఖ్యానాలు ఎంతగానో ఉపకరిస్తాయి. కావ్య పఠనంవల్ల పాఠకులకు రసానందం కలిగితే, వ్యాఖ్యానాలవల్ల పాండిత్యం అలవడుతుంది. మహాకవి కాళిదాసు రచించిన సంస్కృత గ్రంథాలకు మల్లినాథ సూరి వ్యాఖ్యానాలు రచించాడు. రఘువంశం, కుమార సంభవం, మేఘసందేశం, ఈ మూడు కావ్యాలకు 'సంజీవిని' అనే పేరుతో వ్యాఖ్యను రచించినాడు. ఇతడు సుమారు పదిహేను గ్రంథాలకు వేరు వేరు పేర్లతో వ్యాఖ్యను చేసినాడు. భారవి కిరాతార్జునీయమును ''ఘంటాపథం' అనే వ్యాఖ్య తోను, మాఘుని శిశుపాలవథ అనే కావ్యానికి 'సర్వంకష' వ్యాఖ్యతోను, శ్రీహర్షుని నైషధ చరితమునకు 'జీవాతువు' పేరుతోను, బట్టి కావ్యమునకు, 'సర్వపథీన'తోను, ఏకావళికి 'తరళ', ప్రశస్తపాదభాష టీకకు 'నిష్కంటక', తంత్రవార్తికమునకు 'సౌసోద్యోతము', కావ్యదర్శమునకు వైమల్య విధాయిని, నవోదయమునకు 'తరళ' అనే వ్యాఖ్యలను రచించినాడు. వీటన్నింటిలో 'సంజీవని' పేరుతో వెలయించిన వ్యాఖ్యలు ప్రపంచ ప్రసిద్ధి పొందినాయి. ఇవికాక మల్లినాథ సూరి 'వైశ్యవంశ సుధాకరము' 'రఘువీరచరితమ్', 'ఉదారకావ్యమ్', 'భక్తిరహస్యమ్', 'నక్షత్ర పాఠాధ్యయనము' అనే ఐదు గ్రంథములను స్వతంత్రముగా రచించినాడు.

'విశేషణ ఆఖ్యానమ్ ఇతి వ్యాఖ్యానమ్' అని వ్యాఖ్యానమునకు గల నిర్వచనం. కవి మనస్తత్త్వాన్ని, పాండిత్యాన్ని, ఆలోచనలను, గుణాలను వెలికితీసి కొత్తకోణములో పాఠకులకు అందించు ప్రక్రియనే వ్యాఖ్యానం అంటారు. పుస్తకరచనకన్నా వ్యాఖ్యానం కష్టం. ఇందులో పదప్రయోగాన్ని అనేక కోణములలో నిశిత పరిశీలన చేసి, పరిశోధించి, విశేషములను గ్రహించి, సాహిత్య పదకోశమును క్షుణ్ణంగా అవలోకించి, వ్యాకరణ, సమాస, శబ్ద, అలంకారాలను అన్వయిస్తూ, పద, అర్థములను వివరించి పాఠకులకు తెలియజేయడమే దీని ఉద్దేశం. ఈ విధంగా చూచినప్పుడు ప్రధాన గ్రంథరచనకన్న ఈ వ్యాఖ్యాన ప్రక్రియ కఠినతరముగా భాసించుచున్నది. పంచ మహాకావ్యములను, తనలో జీర్ణించుకొని పాండిత్యప్రక్రియలను అవలోకించి, ఆలోచించి మహాకవి కావ్యాలను వ్యాఖ్యానము వ్రాయుటకు పూనుకున్న మహాకవి పండితుడు శ్రీమల్లినాథసూరి. ప్రపంచ వ్యాఖ్యాన చరిత్రలోనే గొప్పస్థానం సంపాదించుకున్న మల్లినాథసూరి మన తెలంగాణ ప్రాంతము వాడు.

మెదక్ జిల్లాలోని కొల్చారం మండలం ఒకప్పుడు కుగ్రామం. ఈ గ్రామంలో వైదిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన మన మల్లినాథసూరి తండ్రి కపర్ది సోమయాజి. తాతగారు మహాశతావధాని వీరిది పండితవంశం. కాకతీయుల ద్వారా అనేక సన్మానాలు పొందినారు.

ఇంతటి మహాపండితుని బాల్యం. ఆటపాటలతో గడిచింది. విద్యలో ఏ మాత్రము శ్రద్ధ చూపక సోమరిగా తిరిగేవాడు. తల్లిదండ్రులు ఈ విషయంలో ఎప్పుడూ విచారించేవారు. ఉపనయన సంస్కారం వలననైనా విద్యపట్ల శ్రద్ధాసక్తులు కలుగుతాయని తండ్రి కపర్ది బ్రహ్మోపదేశం చేసినా ఫలితం శూన్యం. పరిసరప్రాంతంలోని మల్లన్న గుట్టపై మహాయోగి ఒకరున్నారని, వారిని సందర్శిస్తే కుమారునిలో మార్పురావచ్చని ఆశించి, ఆ సాధు దర్శనార్థం మల్లినాథుని తీసుకొని వెళ్ళినారు. అప్పుడా సాధువు 'నీ కుమారుడు సత్పురుషుల సేవతోనే విద్యావంతుడై మహాపండితుడుగా ప్రసిద్ధి నొందగల'డని ఆశీర్వదించినాడు. మల్లినాథుడు అకుంఠిత దీక్షతో, సేవాభావంతో ఆ సాధువుని ఆరాధించి, సేవించాడు. కొంతకాలమునకు ఆ సాధువునకు అవసానదశ ప్రాప్తించగా చేరదీసి, సరస్వతీ మంత్రోపదేశం చేసి, నాలుకపై బీజాక్షరములను రాసినాడు. ఆ అనుష్ఠాన బలంతో సకల విద్యాపారంగతుడై వ్యాఖ్యానకర్తగా, మహాపండితునిగా ప్రసిద్ధినొందినాడు. వ్యాఖ్యాన చరిత్రలో ప్రప్రథముడు మల్లినాథసూరి సామాన్యులకు మహాగ్రంథములు అర్థము కావలెనంటే వ్యాఖ్యానమెంతో అవసరము. ఇంతకుముందు వచ్చిన వ్యాఖ్యానములన్నీ శబ్దార్థములకు మాత్రమే ప్రాధాన్యమిచ్చి, టీకా తాత్పర్యములతో మాత్రమే ఉండేడివి. కాని, మల్లినాథసూరి వ్యాఖ్యానములు మాత్రము సంజీవినివలె భాషా యోషకలంకారములై ఎంతో ప్రాచుర్యాన్ని పొందినవి. '.... కు వ్యాఖ్యావిషమూర్ఛితా ఏషా సంజీవినీ వ్యాఖ్యాపునర్జీవైష్యతి' అని ఘంటాపథంగా నిర్ణయించి, భాషాయోష విషమూర్ఛిత కాకుండా తన వ్యాఖ్యానాలతో పండితులకు అందించినాడు. ఈ వ్యాఖ్యానం వలన కలిగే గొప్ప ప్రయోజనం ఏమిటంటే, మహాకవులు రచించిన కావ్యాలు పాఠకులకు విజ్ఞానశాస్త్ర విషయాలను స్ఫూరింపజేసి, వాటి లోతులను, కవిభావనను వారు ప్రబోధించిన మార్గములను, గ్రంథములోని సొగసులను, రచనా శైలిని తెలియజేయడమే ప్రధాన ఉద్దేశము. మల్లినాథుడు తాతగారి ధారణాపటిమను, తండ్రిగారి ధర్మశాస్త్ర పరిజ్ఞానమును, పరంపరాగతమైన విద్యాసంపదను, కుటుంబీకుల ఔన్నత్యమును, పుణికి పుచ్చుకొనుటలో సమర్థుడైనాడు. ఇంతటి విషయ పరిజ్ఞానము కలిగిన మహాపండితుడీ మల్లినాథసూరి కావుననే వీరి వ్యాఖ్యానములు బహుళ ప్రచారమును పొందినాయి.

విజయవాడకు చెందిన ఒక మహాపండితుడు విమర్శించిన విధము ఇట్లున్నది. కాళిదాసు రసజ్ఞతను గూర్చి వివరిస్తూ మల్లినాథుని వ్యాఖ్యను కించపరిచే విధంగా చేసిన విమర్శ సహృదయులను ఎంతోగానో బాధించుచున్నది. 'ఇట్టి కావ్యములకు వ్యాఖ్యానము చేయువాడు కూడ అనేక విషయములను తెలిసినవాడై వుండవలయును. దీని వ్యాఖ్యాత మల్లినాథుడగుట చేత ఆయా సందర్భములను సరిగా చెప్పలేకపోవుటయేకాక, తనకు తెలియని విషయములను గూర్చి ఊరుకొనక తెలిసినట్లు వ్రాసెను. అతడు చదువుకొన్నది వ్యాకరణము మాత్రమేనని, ఇతర శాస్త్ర విషయములు వచ్చినచోట అసందర్భముగా వ్యాఖ్యానించెను. ఈ కాలములో పండితులు చాలా మంది మల్లినాథుని వ్యాఖ్యానములు ఇట్లు అసందర్భముగా ఉన్నవంటే, మనమీదికి యుద్ధానికి దిగేవారున్నారు. వారికి ఆ మల్లినాథుని వ్యాఖ్యానమే నచ్చివుంటుంది. మిగతావిషయములు వారికీ తెలియవు. ఇది కాళిదాసు యొక్క ప్రతిభకు మల్లినాథుని వ్యాఖ్యానము తీరు' అని విమర్శించినాడు.

ఇంకా మల్లినాథునికి, ఊర్ధ్వముఖ కిరణములు, సూర్యుడు, కింద తిరుగుట అనే విషయములు అర్థముకాక తనకుతోచినట్లు అసందర్భపు వ్యాఖ్యానము చేసెను. హిమవత్పర్వత శిఖరములు సూర్యమండలము దాటి ఉండుట చేతను, అని వ్రాసెను. పరమాణువంత భూమి పర్వతమంత సూర్యుని దాటి ఉండుటయేమి? అని తోచలేదు. మల్లినాథుడు తలకాయకు రోకలిని చుట్టినట్లు అర్థములేని వ్యాఖ్యానములు చేసెను. ఇట్లే మేఘసందేశంలోని రామగిరి ఆశ్రమము మొదలగు సందర్భములందు మల్లినాథసూరి యొక్క పొరపాట్లను విమర్శించి చూపినప్పుడు కదా కాళిదాసుని సర్వజ్ఞత్వము తెలిసేది. 'కాళిదాసు సర్వజ్ఞుడని నిరూపించినచో మల్లినాథ సూరి అల్పజ్ఞుడని చెప్పకయే తెలియుచున్నదిగాని, మల్లినాథుని వ్యాఖ్యానము ప్రకారమే చదువుకుని కాళిదాసుని అర్థం చేసుకుంటే కాళిదాసుని కించిజ్ఞత్వమే తెలియును గదా! కావున పండితులైన వారు చక్కగా విమర్శించినప్పుడు గదా కాళిదాసు, మల్లినాథుల సర్వజ్ఞతాల్పజ్ఞతా భేద జ్ఞానము కల్గును. కావున విజ్ఞులు తాము పట్టిన కుందేటికి మూడేకాళ్ళని పట్టుబట్టరాదు.

''మల్లినాథ పండితుని విమర్శనా విధానము ఈ తీరున కొనసాగినది. కాళిదాసుని సర్వజ్ఞత్వమును తెలియజేయు ఉద్దేశముతో తద్వ్యాఖ్యాతయైన మల్లినాథుని అల్పజ్ఞుడని చెప్పుట దీని ప్రధానోద్దేశ్యమై యున్నది. ఇందులో పాండిత్య ప్రకర్షతోపాటు మల్లినాథ సూరి తెలంగాణ వాడనే ఏహ్యాభావము ద్యోతకమవుతున్నది.

◆ డాక్టర్ పైడిమర్రి మాణిక్ ప్రభు
ఆచార్యులు (విశ్రాంత)
8499980212

సౌందరనంద ధర్మావిష్కృతి




అద్యతనాంధ్ర సాహితీ చరిత్రలో కొత్తపాతల మేలుకలయికతో సంప్రదాయబద్ధ మైన కవితా శిల్పముతో నవీన భావ రీతులను సుకుమారముగా, సుందరముగా, సుమధురముగా ప్రస్ఫురింపజేసిన జంటకవుల సృష్టి సౌందరనందన కావ్యం. శ్రీ పింగళి లక్ష్మీకాంతం, కాటూరి వేంకటేశ్వరరావు తిరుపతి వేంకట కవుల శిష్యులు. వారి దీవెనలు, ప్రభావముతో సౌందరనందన కావ్యమును రచించిరి. ఈ కావ్యమును గురుదక్షిణగా తిరుపతి వేంకట కవులకు అంకితమొనర్చినారు. ఈ కావ్యము ప్రసాద గుణం కలిగి మాధుర్యభావ సమంచితమై కుసుమ పేశలమైన రచనావిధానంతో అలరారుతుంది. ఈ శతాబ్దంలో-జాతీయోద్యమకాలంలో ఆంధ్రసాహిత్యంలో బౌద్ధగాథాలలితేతివృత్తములతో శాంత శృంగార రసప్రపూర్ణములై వెలగొందిన కావ్యములెన్నియో వెలువడినవి. ఇట్టి కావ్యములలో బుద్ధుని శాంతమూర్తిమత్వము వలె తాత్విక భూమికతో బౌద్ధ ధర్మ ప్రచారము విరాజిల్లినది. సౌందరనందం కావ్యంలో బౌద్ధమే ఇతివృత్తము. పింగళి, కాటూరిల ప్రతిభావ్యుత్పత్తులు పరిపుష్టముగా కలవారు. ఈ కావ్యం వారి కవితా పరిణితికి చక్కని నికషోపలమైనది. మధుర భావనా విలసితమై కవితా చమత్కృతితోనొప్పారుచు నవతా స్ఫూర్తితో పూర్వాధునిక కవితా సంగమముగా ప్రసిద్ధి చెందినదీ కావ్యం. ఇందులో పునరాగమనము, బిక్షాగమనము, పరివ్రాజము, నిరీక్షణము, అనుతాపము, ఉపదేశము, ధనర్మసంవాదము, అనుజ్ఞ, సహధర్మచర్యము అను తొమ్మిది సర్గలు గలవు. ప్రతి సర్గాదియందును సర్గార్థ సూచనము చేయు ఒక్కొక్క పద్యము నాంది-ప్రస్తావన వలె రూపక ధర్మమును స్ఫురింపజేయుచున్నది.

'కలడు మహితాత్ముడైన శాక్యర్థికొక్క
సవతి తమ్ముండు కాంతినిస్తంద్రుడతడు
నందుడను కోడెప్రాయపుటందగాడు
సార్థకాఖ్యసుందరి వాని యతివ మిన్న''

ఈ సుందరీ నందుల జీవనవిధానపరిణామము మహత్వపూర్ణముగా చిత్రితమైనది. ప్రతి పద్యం తేనెల వాకవోలె, మాధురీ గుణ శోభితమై భావ ప్రసన్నతను వెలార్చును. పునరాగమనంలో బుద్ధుడు సిద్ధార్థుడై 'పల్లెలు బట్టణమ్ముల నవారిగ నీగతి ధర్మబీజముల్/చల్లుచు నేగుచో నడుగు సాగగనీయక మాకు మాకటం/చెల్లరు జట్టువారుదురటే! తిను బండము చేతనుండగా/తల్లిని జేరు పిల్లల విధంబున- నా పలుకెంత తీపియో!' బుద్ధుని ధర్మప్రచారము శ్రోతృజనసమ్మోనము. అతని ధర్మప్రచారము వినుటకు ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి వినువారే... ఆయన ధర్మప్రచారము తల్లి చేతిలో ఉండే తినుబండారము లాంటిది. బుద్ధుడు చూపించిన దారి అందిరికీ అనసరణీయము,యోగ్యమైజీవిత పరమార్థగమ్యాన్ని చేర్చేది కూడా. పండితులు, పామరులు,ధీరులు, భీరువులు అందరూ సంఘీభావంతో పోదగిన దారిని సంఘం శరణం గచ్ఛామి, ధర్మ శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి అని విడమర్చి చెప్పిన మహనీయుడు గౌతమ బుద్ధుడు. ఇదియే సౌందరనందం కావ్య ప్రయోజనం. రచనలో ప్రసన్నమైన భావము, మాధురీ గుణము...పలుకుబడులలో సుకుమారత స్పష్టమగుచున్నది. శాంతరసోపస్కారముగా మంద్రగతితో స్వాదుమధురముగా సాగిన తత్త్వోపదేశికమైన రచన. వివాహ సమయంలో వధూవరులతో ధర్మేచ, అర్థేచ, కామేచ నాతిచరామి/నాతిచరితవ్య అనే ప్రమాణం చేయించుదురు. దీని వలన వివాహబంధం ఈ ప్రమాణం వలన దృఢానుబంధమగుచున్నది. ఇది భారతీయ వివాహ సంస్కారము యొక్క శోభను వెలార్చుచున్నది. మానవులు వయోభేదము లేకుండా ధర్మక్షతి జరుగకుండా అర్థకామములను అనుభవించెను ధర్మావిరుద్ధమైన అర్థకామములు దంపతులకు శ్రేయోనిధానములు.

శ్రీ పింగళి లక్ష్మీకాంతం, కాటూరి వేంకటేశ్వరరావు తిరుపతి వేంకట కవుల శిష్యులు. వారి దీవెనలు, ప్రభావముతో సౌందర నందన కావ్యమును రచించిరి. ఈ కావ్యమును గురుదక్షిణగా తిరుపతి వేంకట కవులకు అంకితమొనర్చినారు. ఈ కావ్యము ప్రసాద గుణం కలిగి మాధుర్యభావ సమంచితమై కుసుమ పేశల మైన రచనా విధానంతో అలరారుతుంది.



శృంగారరసస్ఫూర్తి గల నాయకా నాయకుల చిత్రణం మనోజ్ఞం - మనోహరం నడవుల రాజహంస/ తెలినవ్వుల వెన్నెల వాక / ప్రేమలు రెడి నునుబల్కు తేనెపెర - రెమ్మలు వైచు విలాసవల్లి ప్రేల్మిడి హృదయమ్మునుచ్చిచను మేలిమి చూపు సుమాస్త్రమైన యా పడతుక నంద భాస్కరుని బాయగనోర్వదు ఛాయయుంబలెన్॥

సడలని కౌగిలింతలతో సీమమీరెడి ప్రణయాంబురాశి విహరించుచు ప్రొద్దుపొరపులుందెలియకుండా మన్మథ సామ్రాజ్యము నేలుచున్నారు. ఇక్కడి పద్యములు సుకుమారభావశిల్పాలకు కాణాచి మాధురీగుణభరితమై, మృదుపదఘటితమై యొప్పారుచున్నవి. సురాపగ నోలాడి తెచ్చిన పద్యములు హృద్యములు అనపద్యములు, శృంగారరసం పరిపూర్ణంగా పోషింపబడినది. అతివేలమైన కామముధర్మమునకు విరుద్ధమైనది. కులీనుడైన యువరాజు జగత్కల్యాణకరముగా ధర్మపరిపాలన మొనర్చుట అతని విధి. రాజే కామాంధుడైతే ప్రజలందరు కామాంధుతాదురు కదా! యథారాజా తథాప్రజా అనికదా ఆర్యోక్తి! అతని జీవనవిధానంలో మార్పు రావాలి శృంగార రసభంగము జరగాలి! సాత్వికమైన ప్రశాంతవాతావరణం కల్పించాలి. హితము సహితమ్ము, సుచితానుచితములనెది హద్దుల నతిక్రమించి, ఫలానుమేయములగు నార్యశుభారంభములకు స్వస్తియగుత! విశ్వమ్మునకు శ్రేయమగునుగాత! గౌతమమునీశ్వరుడు నివాత దీపకళిక పోలిక నిశ్చల కాంతిరాశియైవెలింగుచు శాంతరసస్ఫోరకములైన సుకుమారపద బంధాతతో ధర్మనిష్ఠామహిత్వము విశ్వజనీనంగా సార్వకాలికమనోజ్ఞంగా విశదీకరింపబడింది. కవిజంట మహనీయ భావకవితాహరివిల్లును శ్రోతృమనోగగనసేతులందు దృశ్యమానం జేశారు. ఇలాగా ధర్మోపన్యాసం విశ్వ కళ్యాణం కొరకు చేసి ప్రజావళిని తరింపజేసినాడు మహాత్యాగమూర్తి శాంతమూర్తియైన గౌతమబుద్ధుడు బుద్ధం శరణం గచ్ఛామి!

◆ తాడూరు మోహనాచార్యులు
9177378768


సరళి


స్పానిష్ భాషా సాహిత్యానికి కాణాచి
కార్లోస్ ఫ్యూయిన్‌టెస్ మాసియస్

'నా పుస్తకాలే అణు బాంబులు, నేను కాదు' అంటాడు కార్లోస్ ఫ్యూయిన్‌టెస్ మాసియస్. 1963లో న్యూయార్క్ సిటీలో పుస్తక ఆవిష్కరణ సభకు ఆయన రాకుండా అమెరికా మోకాలు అడ్డుపెట్టినప్పుడు ఫ్యూయిన్‌టెస్ అలా వ్యాఖ్యానించాడు. 'అమెరికా తనని తాను అర్థం చేసుకోటంలో దిట్ట; కానీ ఇతర దేశాలని అర్థం చేస్కోటంలో మహా చెడ్డది సుమా!' అని హెచ్చరిస్తాడు. ఫ్యూయిన్‌టెస్ గొప్ప నవలా రచయిత, విశ్లేషకుడు. లాటిన్ అమెరికన్ సాహిత్య సంచలనాల వెల్లువకి ప్రధాన కారకుల్లో ప్రముఖుడు. ప్రతిసారీ నోబెల్ బహుమతి ఆయన్ని వూరించినా అందుకోలేకపోయిన దురదృష్టవంతుడు. ఫ్యూయిన్‌టెస్ పనామా సిటీలో 11 నవంబర్ 1928లో జన్మించాడు. మెక్సికన్ జాతీయుడు. బెర్టా మాసియస్, రాఫెల్ ఫ్యూయిన్‌టెస్ దంపతులు అతని తల్లిదండ్రులు. తండ్రి విదేశీ వ్యవహారాల్లో నిపుణుడు. దాంతో అనేక లాటిన్ అమెరికన్ దేశాల్లో తండ్రి వుద్యోగ బదిలీల రీత్యా ఫ్యూయిన్‌టెస్ బాల్యం గడిచింది. ఆ అనుభవమే ఆయనకి లాటిన్ అమెరికన్ దేశాల గురించి బైటవాడిగా దర్శించే అనుభవాలను ప్రసాదించింది. 1934 నుంచి 1940 వరకు ఫ్యూయిన్ టెస్ తండ్రి వాషింగ్‌టన్‌లోని మెక్సికన్ రాయబార కార్యాలయంలో పనిచేశాడు. ఫలితంగా ఫ్యూయిన్‌టెస్ ఆంగ్లంలో నిష్ణాతుడయ్యాడు. ఆ సమయంలోనే కలం పట్టి చిన్న పత్రికలు నడిపి తన రచనలు, గుభాళింపులు చుట్టుపక్కల వారికి పంచేవాడు. కాని సాటి విద్యార్థుల యీసడింపులతో తనని తాను మెక్సికన్‌గా గ్రహించుకున్నాడు.

1940 తర్వాత ఫ్యూయిన్‌టెస్ తండ్రి చిలీ దేశపు శాంటియాగో నగరానికి ఉద్యోగరీత్యా బదిలీ అయ్యాడు. అక్కడే ఫ్యూయిన్‌టెస్ సోషలిజానికి, పాబ్లోనెరూడా కవిత్వానికీ జీవితాంతం దాసోహం అయినాడు. తన 16వ యేట మెక్సికన్ సిటీలోని స్వయంపాలిత జాతీయ విశ్వవిద్యాలయంలో విదేశీ వ్యవహారాల్లో నిపుణత కోసం చదువుకున్నాడు. ఆ కాలంలోనే చిన్న కథలు రాస్తూ హేయ్ దిన పత్రికలో పనిచేశాడు. 1957లో ఆయన విదేశీ వ్యవహారాల సాంస్కృతిక శాఖ అధిపతిగా నియమించబడ్డాడు. ఆ మరుసటి యేడే ''వేర్ ది ఎయిర్ ఈజ్ క్లియర్'' నవల వెలువరించాడు. దాంతో జాతీయ ప్రముఖుడిగా కీర్తి గడించాడు. పూర్తి సమయం రచనలు చేసేందుకు అవకాశం వరించింది. 1959 క్యూబా విప్లవ కాలంలో హవానాకు వచ్చి క్యాస్ట్రోకి అనుకూలంగా వ్యాసాలు రాశాడు. మెక్సికన్ సినీనటి రీటా మార్సిడోని పెళ్లియాడి; అనేక సినీతారలతో శృంగార జీవితం నెరిపాడు. ఆ అనుభవాల పరంపరలో 'ది గాడెసెసేహూ హంట్స్‌యలోన్' నవల రాశాడు. ఆయన యింకా కేంబ్రిడ్జ్, బ్రౌన్, ప్రిన్స్‌టన్, హార్వర్డ్, కొలంబియా, పెన్సిల్వేనియా మున్నగు విశ్వవిద్యాలయాల్లో బోధించాడు. ఆయన రెండో వివాహం జర్నలిస్ట్ సిల్వియా లెమూస్‌తో చేసుకొని జీవితాంతం ఆ బంధాన్ని కొనసాగించాడు.

ఫ్యూయిన్‌టెస్‌కి అక్టోవియో పాజ్ మంచి మిత్రుడు. కానీ పాజ్ తన పత్రికలో ఫ్యూయిన్‌టెస్‌కి, మెక్సికన్ జాతీయత అసంగతం, దాన్ని అడ్డంపెట్టుకొని రచనలు చేస్తున్నాడని తన పత్రికలో వ్యాసం రాయించటంతో ఆ బంధానికి గండిపడింది. ది డెత్ ఆఫ్ ఆర్టేమియో క్రూజ్ (1962), ఆరా (1962), ధిరానోస్త్రా (1975), ది ఓల్డ్ గ్రింగో (1985), క్రిస్టఫర్ అన్‌బార్న్ (1987) నవలలు ఆయనకి అపార కీర్తిని మోసుకొచ్చి ఓ సెలబ్రిటీగా జీవితాంతం గడిపాడు. కానీ ఆయన మార్క్సిజాన్ని అభిమానించినా మోడెరేట్ లిబరల్‌గా కుడి - ఎడమల రాజకీయాల్ని, వాటి అతివాదాన్ని ఎండగట్టేవాడు. అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని ప్రతిఘటించాడు. ఫలితంగా అమెరికా ఆయనకు 1967 దాకా వీసా ప్రసాదించలేదు. అంతే కాదు క్యూబాలో క్యాస్ట్రో నియంతృత్వాన్ని తీవ్రంగా జీవితాంతం విమర్శించాడు.





ఆయన నవలలు ప్రపంచంలో 24 భాషల్లోకి అనువాదానికి నోచుకున్నాయి. అవి లాటిన్ అమెరికన్ల జీవితాలను, అవినీతిని, విప్లవాలను, అండర్‌గ్రౌండ్ డ్రగ్ కార్యకలాపాలను ఎత్తిచూపేవి. 15 మే 2012లో మెక్సికో సిటీలో తలపోటుతో మరణించాడు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు మెక్సికో సిటీలో జరిగాయి. మెక్సికో దేశ అధ్యక్షుడు హాజరై, ఒక ప్రపంచ రచయితని, విశ్వమానవ మెక్సికన్ పౌరుడ్ని కోల్పోయామని వాపోయాడు. ఫ్రెంచ్ దేశపు అధ్యక్షుడు తమ దేశపు గొప్ప మిత్రుడ్ని యిక చూడలేమని సంతాపం ప్రకటించాడు. ల్లోసా ప్రపంచ సాహిత్యంపై గాఢముద్ర వేసిన రచయిత ఫ్యూయిన్‌టెస్ అని శ్లాఘించాడు. ఫ్యూయిన్‌టెస్ మరణించేముందు ఇచ్చిన ఆఖరి సందేశంలో మానవాళి అస్తిత్వం కోసం హింసకు, అనాగరికతకు ఆవల వున్నదేదో వెతకాలని ట్విట్ చేశాడు.

◆ సాగర్ శ్రీరామకవచం

భావ ప్రకటన స్వేచ్ఛపై

దాడి తగదు

విజయవాడలో జరుగుతున్న పుస్తక ప్రదర్శనలో కొంతమంది దుండగులు ప్రముఖ కథా రచయిత, కవి స్కైబాబపై దాడికి దిగడాన్ని ఖండిస్తున్నాము. జల్‌జలా, ముఖామి పుస్తకాలను 'హర్యాలి ముస్లిం రచయితల వేదిక' తరపున ఆవిష్కరించాల్సి ఉన్నది. ఈ సభకు అధ్యక్షుడిగా విజయవాడ వెళ్ళిన స్కైబాబను పుస్తక ప్రదర్శన జరుగుతున్న ప్రదేశం నుంచి బయటికి తరిమేయడం గర్హించాల్సిన విషయం. ఒక ముస్లింగా, తెలంగాణవాదిగా ఆంధ్రా పాలకుల దురంతాలను నిలదీసినందుకు ప్రతిగా ఈ దాడి జరిగింది. 'తెలంగాణ ఉద్యమ సమయంలో నువ్వు ఆంధ్రాపై విషంగక్కినవ్. ఈ గడ్డమీద నువ్వెట్లా అడుగుపెడతవ్, ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో' అంటూ దుర్భాషలాడడం అవాంఛనీయం.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించి ఆంధ్రా ప్రాంతం వారికి కూడా సగౌరవ మైన ఆహ్వానం పలికింది. దీనికి ప్రతిగా ఆంధ్రప్రదేశ్‌లో ఆఖరు నిమిషంలో ముఖ్యమంత్రి పేషీ నుంచి వత్తిడి వస్తోంది అంటూ సభ నిర్వహణకు ఇచ్చిన అనుమతిని రద్దు చేసుకున్నారు. పోలీసు వాళ్ళు జోక్యం చేసుకుంటూ 'లోపటేస్తే ఆర్నెల్ల వరకు బైటికి రావు' అని బెదిరించడాన్ని కూడా ఖండిస్తున్నాం. ఎప్పుడో ఉద్యమ సమయంలో రాసిన కవితను ఉదాహరిస్తూ ఇప్పుడు దాడికి దిగడం వారి దివాళాకోరుతనానికి నిదర్శనం. రాతలను రాతలతోనే ఎదుర్కోవాలనే ఇంగితం లేకుండా భౌతికంగా దాడికి దిగడం, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం వారి గుండాగిరికి నిదర్శనం. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఇవ్వాళ ముస్లిం రచయిత, తెలంగాణవాది స్కైబాబపై దాడికి దిగడాన్ని ప్రజాస్వామిక, లౌకికవాదులందరూ ఖండించాలి.

ఈ సంఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేయడమే గాకుండా ఇలాంటి సంఘటనలు పునరావృతం గాకుండా చర్యలు తీసుకోవాలని కవులు, రచయితలుగా డిమాండ్ చేస్తున్నాం.

- నందిని సిధారెడ్డి, జూలూరు గౌరీశంకర్, దేశపతి శ్రీనివాస్, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, పసునూరి రవీందర్, కాసుల ప్రతాప రెడ్డి, అంబటి సురేంద్రరాజు, ఖాజా, సూర్యపల్లి సుజాత, సంగిశెట్టి శ్రీనివాస్, షాజహాన, మోహన్ రుషి, నలిమెల భాస్కర్, కోట్ల వెంకటేశ్వరరెడ్డి, జూపాక సుభద్ర, గుడిపల్లి నిరంజన్ , అన్వర్, సయ్యద్ ఖుర్షీద్, వహీద్ మహమ్మద్, అక్బర్ ఖాన్, అజీద్, సయ్యద్ గఫార్, పెన్నా శివరామకృష్ణ, పర్స్‌పెక్టివ్ ఆర్కె, ఒద్దిరాజు ప్రవీణ్‌కుమార్, ఎకె ప్రభాకర్, జగాష్ విలీ, తుమ్మల దేవరావు, ఎం.నారాయణశర్మ ఆశారాజు, గాజుల శ్రీధర్, అన్వర్, పగడాల నాగేందర్, దాసరాజు రామారావు, కార్టూనిస్టు శంకర్, ఆర్టిస్టు అక్బర్.

సీసీ రోడ్డా.. మాకెంత?

(మొదటిపేజీ తరువాయి)



మంజూరుచేసిన 14వ ఆర్థిక సంఘం నిధులకు.. ఉపాధి హామీ నిధులు కూడా జోడించి రాష్ట్రవ్యాప్తంగా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం తలపెట్టింది. దీంతో ప్రజల కష్టాలు తీరుతాయని భావించింది. కానీ.. ఈ పనులతో జేబులు నింపుకోడానికి చాలామంది సిద్ధమైపోయారు. కొందరు ప్రజాప్రతినిధులతో పాటు.. ఇంజనీర్లకు కూడా చేతులు తడపాల్సి వస్తుండటంతో అసలు పనులే మొదలుపెట్టలేక సర్పంచులు మౌనంగా ఊరుకుండిపోతున్నారు. రోడ్ల పనులు చేయడానికి నిధులు వచ్చాయని సంతోషించాలో.. పర్సంటేజీలు ఇవ్వాల్సి వచ్చినందుకు బాధపడాలో సర్పంచులకు అర్థం కావడం లేదు. దీంతో నామినేషన్ పద్ధతిలో చేపట్టే సీసీ రోడ్ల పనుల్లో విపరీతమైన జాప్యం జరుగుతోంది. రాష్ట్రంలోని కొందరు పంచాయతీరాజ్ శాఖాధికారులు లక్షల్లో జీతాలు తీసుకుంటూనే పర్సంటేజీల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ పర్సంటేజీలు ఇచ్చిన తర్వాత మిగిలిన కొద్దిపాటి నిధులతోనే అంతంతమాత్రంగా రోడ్ల నిర్మాణాలు చేపడుతుండటంతో.. పని నాసిరకంగా ఉండి, రోడ్ల నాణ్యత మూణ్నాళ్ల ముచ్చటగా మారిపోయింది.

ఎవరికి ఎంతెంత?

రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో సిమెంట్ రోడ్లు, పంచాయతీ భవనాల నిర్మాణం, అంగన్‌వాడీ కేంద్రాలు, శ్మశానాలు, పొలాల డొంక రోడ్లు తదితర పనులు చేపడుతుంటారు. దీనికితోడు ఎన్ఆర్ఈజీఎస్, ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిధులతో పలు అభివృద్ధి పనులు జరుగుతుంటాయి. నిబంధనలు కచ్చితంగా పాటిస్తే రోడ్డు పనుల్లో 20 శాతానికి మించి లాభం వచ్చే అవకాశం లేదు. సర్పంచి పనులు ప్రారంభించాలంటే తొలుత రెండు శాతం అగ్రిమెంట్ చెల్లించాకే.. పనులు ప్రారంభించాల్సి వస్తోంది. అగ్రిమెంట్ అయ్యాక మండల స్థాయిలోని ఏఈకి ఐదు శాతం సమర్పించుకోవాలి. వర్క్ ఇన్‌స్పెక్టర్‌కు ఒక శాతం చెల్లిస్తే అంచనాలు తయారు చేసి డీఈ వద్దకు నివేదిక వెళ్తుంది. ఫైల్ సక్రమంగా నడవాలంటే... డీఈకి 3% ముట్టజెప్పాలి. ఆ తర్వాత డీఈ కార్యాలయంలోని సిబ్బందికి ఒక శాతం చెల్లిస్తే ఎంబుక్ (కొలతల పుస్తకం) తయారు చేసి, జిల్లా కేంద్రంలోని ఈఈ కార్యాలయానికి పంపిస్తారు. అక్కడ కంప్యూటర్ ఆపరేటర్‌కు ఒకటి, ఈఈకి రెండు శాతం చెల్లిస్తే బిల్లు ఆమోదిస్తారు. ఇలా తతంగం అంతా పూర్తయ్యాక నాణ్యతా ప్రమాణాల అధికారి (క్వాలిటీ కంట్రోలర్) ఒక శాతం చెల్లిస్తే కానీ జరిగిన పనిని ధ్రువీకరించరు. అప్పుడు సర్పంచ్ ఖాతాలో నగదు జమ అవుతుంది. నిధులను డ్రా చేసుకోవాలంటే పంచాయతీ కార్యదర్శికి ఒక శాతం చెల్లించాలి. ఇలా అప్పటికి 17 శాతం నిధులను మామూళ్ల కింద చెల్లించాల్సి వస్తుంది. డ్వామా, పంచాయతీ అధికారులకు మాత్రం పని విలువలను బట్టి 1-2 శాతం నిధులను ముట్టజెప్పాల్సి వస్తోందని పలువురు సర్పంచ్‌లు వాపోతున్నారు. అధికారులు పనులు అయ్యాక పర్సేంటేజిలు తీసుకుంటుంటే, ప్రజాప్రతినిధులు మాత్రం డబ్బు ముందు ముట్టజెబితేనే పనులకు ఓకే చేస్తున్నారు. ప్రతి పనిలో స్థానిక ఎమ్మెల్యేకు ఐదు శాతం, జడ్పీ చైర్‌పర్సన్ పేరిట ఐదు శాతం, జడ్పీటీసీల పేరిట రెండు శాతం, ఎంపీటీసీలకు ఒక శాతం నిధులు పక్కన పెట్టాలి. అంటే అప్పటికి దాదాపు 32 శాతం కేవలం మామూళ్ల రూపంలోనే వెళ్లిపోతుంది. అంటే.. కోటి రూపాయలకు 32 లక్షలు ముందే ఆవిరైపోతున్నాయి. పర్సంటేజీలు ఇవ్వకపోతే నిబంధనల పేరుతో కొర్రీలు వేసి ఇబ్బందుల పాలు చేస్తారని అంటున్నారు.

కాంట్రాక్టర్ బెనిఫిట్స్ కట్...

నామినేషన్ పద్ధతిలో సీసీరోడ్లు వేయించేవారికి మెటీరియల్ బెనిఫిట్స్‌లో ప్రభుత్వం కోత విధించింది. అదే కాంట్రాక్టర్‌కు పంచాయతీరాజ్ పనులు అప్పజెబితే కాంట్రాక్టర్ బెనిఫిట్స్ (కూలీలు తీసుకురావడం, వారికి ఏర్పాట్లు చేయడం, మెటీరియల్ సేకరణకు) రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 14 శాతం చెల్లిస్తోంది. ఆ బెనిఫిట్స్ నామినేషన్ పద్ధతిలో పనులు చేయిస్తున్న సర్పంచ్‌లకు పూర్తిగా తొలగించారు. ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్స్ 14 శాతం ఉంటే... వాటికి, మామూళ్లకు దాదాపు సరిపోయేది. అవి కూడా కట్ చేయడం, అధికారులు, ప్రజాప్రతినిధులు వారి వాటాలు తగ్గించుకోకపోవడంతో సర్పంచ్‌లు సీసీ రోడ్లు మంజూరైనా పనులు ప్రారంభించాలంటే జంకుతున్నారు. అంత డబ్బు తమ దగ్గర లేక, అప్పులు చేసి మరీ పనులు పూర్తి చేసినవారు ఉన్నారు. నెలల కొద్దీ వాళ్ల బిల్లులు ట్రెజరీలో ఫ్రీజ్ అవడంతో అప్పుల పాలైన సర్పంచులు చాలా జిల్లాల్లో ఉన్నారు.

ట్రెజరీలో మూలుగుతున్న నిధులు

సీసీ రోడ్లను సర్పంచ్‌లు నామినేషన్ పద్ధతిలో త్వరితగతిన పూర్తిచేసినా ప్రభుత్వం వారికి సకాలంలో బిల్లులు చెల్లించటం లేదు. రెండు, మూడు నెలలు ట్రెజరీల వెంట తిరిగితే (వారికి ఎంతో కొంత ముట్టజెపితే) కానీ బిల్లులు రావడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పనులు పూర్తయిన రెండు నెలల వరకు డబ్బులు ఇవ్వడం లేదు. ఆ నిధులు ట్రెజరీలో మూలుగుతున్నాయి. దీంతో అప్పులకు వడ్డీల భారం పెరిగిపోతోంది. ఇటీవల నెల్లూరు జిల్లాలో సర్పంచ్‌లు వెళ్లి గ్రీవెన్స్‌సెల్‌లో బిల్లులు ఇప్పించాలని డీఈని బతిమలాడుకున్నారు. 'సార్.. మేము ఊరు విడిచి ఎక్కడికీ వెళ్లం. మీ పర్సంటేజ్ మీకు ఇస్తాం. ముందే చెల్లించాలంటే మా దగ్గర డబ్బులేదు. డబ్బు వచ్చిన తర్వాత ఇచ్చేస్తాం. మా మీద నమ్మకం లేదంటే... ఆ మొత్తానికి ప్రామిసరీ నోట్ రాసిస్తాం'' అని డీఈని సర్పంచ్‌లను బతిమలాడుకున్నట్లు సమాచారం.

నాణ్యతకు తిలోదకాలు

ఉపాధి నిధులతో రాష్ట్రంలో ఇప్పటివరకు 14వేల కిలోమీటర్లు సీసీ రోడ్లు వేశారు. ఉపాధి పనుల అనుసంధానం వల్ల సీసీ రోడ్ల పనులు తప్పనిసరిగా గ్రామ పంచాయతీ చేయాలి. అధికారులకు కమీషన్లు ముట్టజెప్పలేక సర్పంచులు కాంట్రాక్టర్లకు ఎంతో కొంత పర్సంటేజ్‌లకు అమ్ముకుంటున్నారు. దీనితో రోడ్ల నాణ్యతకు కాంట్రాక్టర్లు తిలోదకాలిస్తున్నారు. 28 రోజుల వాటర్ క్యూరింగ్ చేయాల్సి ఉన్నా.. వారం కూడా చేయడం లేదని గుర్తించారు.

మార్చి నెలాఖరులోగా పూర్తికావాలి

గ్రామాల్లో పంచాయతీరాజ్ ద్వారా చేపట్టనున్న ఎన్ఆర్ఈజీఎస్ రోడ్ల పనులు మార్చినెలాఖరులోగా పూర్తి చేయాలి. 2017-18 ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా పనులు చేస్తేనే నిధులు విడుదలవుతాయి. మార్చి తర్వాత పనులు చేపడితే.. నిధుల చెల్లింపుల్లో జాప్యం జరిగే అవకాశముంది.



తాగుబోతు డ్రైవింగ్.. రెండు ప్రాణాలు బలి

పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మస్తానీ అనే యువతి అక్కడికక్కడే మరణించగా, అదే జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన అనూషా రెడ్డి అనే మరో యువతి బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. సుమారు 150 మందితో కూడిన కిట్టీ పార్టీ బృందంలోకి కొత్తగా చేరిన అనూషను హైదరాబాద్ పిలిచి, సంబరాలు చేసుకుందామని మస్తానీ, ఆమె స్నేహితురాళ్లు భావించారు. వాళ్లు పిలవగానే ఎంతో సంతోషంగా అనూష కూడా తాడేపల్లిగూడెం నుంచి బయల్దేరి హైదరాబాద్‌కు వచ్చారు. రాత్రి సమయం కావడంతో ఆమెను పికప్ చేసుకుని ఇంటికి తీసుకెళ్లడానికి మస్తానీ.. తన మరో స్నేహితురాలు ప్రియను తోడు తీసుకుని స్కూటీపై వెళ్లింది. అనూషను కూడా ఎక్కించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా.. అప్పటికే బాగా మద్యం మత్తులో ఉన్న విష్ణువర్ధన్‌రెడ్డి.. వీళ్ల వాహనాన్ని తన 'టీఎస్ 09 ఈవీ 7707'నెంబరు కారుతో జూబ్లీహిల్స్ రోడ్‌నెం. 10 సమీపంలో ఢీకొట్టాడు. దాంతో మస్తానీ అక్కడికక్కడే మరణించగా, అనూషను ఆస్పత్రిలో వైద్యులు బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రియ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే విష్ణు అక్కడినుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా.. కారు డివైడర్‌ను ఢీకొని ముందు భాగం అంతా తుక్కు తుక్కు అయిపోయి ఆగిపోయింది. దాంతో అతడు పోలీసులకు పట్టుబడ్డాడు. ఆ సమయంలో అతడికి బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్ష చేయగా.. ఏకంగా 200 పాయింట్లు నమోదైంది.

కొండాపూర్‌లో తాగి...

హిమాయత్‌నగర్ ప్రాంతంలో బ్రైట్ స్పార్క్స్ అనే ప్లేస్కూలు నడుపుతున్న విష్ణువర్ధన్‌రెడ్డి.. ఇంతకుముందు దుబాయ్‌లో ఉండేవాడు. అక్కడి నుంచి కొంతకాలం క్రితం హైదరాబాద్ వచ్చాడు. అతడి భార్య ప్రముఖ వైద్యురాలని సమాచారం. కొండాపూర్ ప్రాంతంలో శనివారం రాత్రి బాగా మద్యం తాగిన విష్ణు.. రాత్రి ఒంటిగంట తర్వాత అయితే పోలీసుల డ్రంకెన్ డ్రైవ్ చెకింగు ఉండదని భావించి అప్పుడు కారు తీసుకుని బయల్దేరాడు. ప్రమాదంలో రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాడు. నిందితుడు తమ అదుపులోనే ఉన్నాడని, అతడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని పోలీసు అధికారులు తెలిపారు. విష్ణువర్ధన్‌ను రిమాండుకు తరలించారు.

మద్యం మత్తులో అమ్మాయిలు

పోలీసులు శనివారం రాత్రి నగరంలోని వేరే ప్రాంతంలో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేస్తుండగా.. పూర్తిగా తాగి మద్యం మత్తులో ఉన్న మరి కొందరు అమ్మాయిలు పట్టుబడ్డారు. వాళ్లు తమ కారు డోర్లు కూడా తీయకుండా పోలీసులను నానా ఇబ్బంది పెట్టారు. వెనక మరో రెండు కార్లలో మరికొందరు అమ్మాయిలు రాగా.. వారూ పూర్తిగా తాగేసి ఉండి నానా హంగామా సృష్టించారు.

కాషాయ బైకులు

(మొదటిపేజీ తరువాయి)

ఒకటో, రెండో కాదు... ప్రతి పట్టణంలో అయిదు, మండల కేంద్రాల్లోనూ, మేజర్ పంచాయితీల్లో రెండు బైకులను అందచేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. మొదటిదశలో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పార్టీ కోసం పూర్తి సమయాన్ని కేటాయిస్తున్న ముఖ్య కార్యకర్తలకు (విస్తారక్) ఈ వాహనాలను అందజేస్తున్నారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలో కార్యకర్తలు ప్రతి పంచాయతీకి వెళ్లేందుకు బైకులు ఎంతగానో ఉపయోగపడ్డాయని, ఈ నేపథ్యంలో ఎన్నికలకు మరో 16 నెలలు గడువు ఉండగానే ఏపీలో బైకుల పంపిణీని వేగవంతం చేయాలని బీజేపీ నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు తొలిదశలో ఏపీకి సుమారు 700 బైకులు రానున్నట్టు సమాచారం. గతంలో కేటాయించిన 183 బైకుల్లో 135 వాహనాలు ఉత్తరప్రదేశ్ లోని ప్రముఖ వాహనాల తయారీ కంపెనీ నుంచి విజయవాడకు, ఆ తరువాత రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చేరుకున్నాయి. ఇప్పటికే పెట్రోలు ట్యాంకు రెండువైపులా కమలం గుర్తు, వాహనం ముందు, వెనుక భాగంలో కాషాయం రంగు.. అవసరమైన చోట కమలం గుర్తు, కాషాయరంగు హెల్మెట్... బీజేపీ మోటారు బైక్‌గా ఎవరైనా గుర్తించేందుకు వీలుగా ఈ వాహనానికి స్టిక్కరింగ్ లాంటి హంగులు సమకూర్చారు. యూపీ, గుజరాత్ ఎన్నికల్లో ప్రచారం కోసం ముందుగా ఎంపిక చేసిన కార్యకర్తలకు ఈ వాహనాలను అందచేశారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలోనూ మోటారు బైక్ లను కార్యకర్తలకు ఇవ్వాలని నిర్ణయించిన బీజేపీ.. ఏపీలో మాత్రం చాలా ముందు నుంచే బైక్‌ల వాడకాన్ని ప్రారంభించాలని నిర్ణయించడం విశేషం. ఏపీలో పార్టీ వ్యూహానికి అనుగుణంగా ఈ బైకుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని కూడా తెలిసింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో రూ. 6 కోట్లతో 1650 బైకులను పంపిణీ చేశారనీ, ఎన్నికల వ్యయంలో దీన్ని కూడా చూపించాలని అప్పట్లో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.

నియోజకవర్గ కేంద్రాల్లో ఆఫీసులు

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో ఆధునిక వసతులతో కూడిన కార్యాలయాలు ప్రారంభించాలని బీజేపీ నిర్ణయించుకుంది. వీటిలో కంప్యూటర్, ఇంటర్నెట్ సౌకర్యంతో పాటు కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించటం, వాటిని వివిధ ప్రభుత్వశాఖల స్థాయిలో పరిష్కరించేందుకు ప్రత్యేకంగా పార్టీకి చెందినవారినే సిబ్బందిగా నియమించుకోనున్నట్టు తెలిసింది. తొలిదశలో ప్రతి జిల్లాలో ఎంపిక చేసిన రెండు నియోజకవర్గాల్లో ఈ వసతులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం 8 నియోజకవర్గాల్లో ఈ తరహా కార్యాలయాలను అతి త్వరలోనే ప్రారంభించేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. ఎంపికచేసిన నియోజకవర్గ ఇన్‌చార్జిలకు ఈ కార్యాలయాల బాధ్యతలను అప్పగిస్తారు. వీటిని కేంద్రస్థానాలుగా చేసుకుని.. ఇక్కడినుంచి బూత్ స్థాయిలో పార్టీ కమిటీలను నియమించాలని భావిస్తున్నారు. 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకని రాష్ట్రంలో ఇప్పటివరకు 28 నియోజకవర్గాలకు ఇన్‌చార్జిల నియామకం పూర్తయినట్టు తెలిసింది. వీరందరికీ గుంటూరు జిల్లా నూతక్కిలో అతి త్వరలోనే శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు.



క్రీడాంధ్రప్రదేశ్

(మొదటిపేజీ తరువాయి)

క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేసి, తగిన సౌకర్యాలు కల్పించి ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఆదివారం విజయవాడలో 'అమరావతి మారథాన్'ను మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ జెండా ఊపి ప్రారంభించారు. ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు నిర్వహించిన హాఫ్ మారథాన్, 5కె, 10కె, 21కె రన్‌లో దాదాపు 7500 మంది పాల్గొన్నారు. చంద్రబాబు మారథాన్‌లో పాల్గొని, ఇందిరా గాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభలో విజేతలకు బహుమతులు అందజేశారు. 21కె, 10కె, 5కె రన్‌లో గెలుపొందిన వారికి 20 లక్షల నగదు బహుమతి అందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలన్నదే తమ కొరకని, అందుకే క్రీడలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. అమరావతి కేంద్రంగా ఒలింపిక్స్ నిర్వహించాల్సిన అవసరముందన్నారు. నేడు చిన్న దేశాలు కూడా ఒలింపిక్స్ నిర్వహిస్తున్నాయని, ప్రపంచంలో పెద్ద దేశమైన భారత్ ఒలింపిక్స్ నిర్వహించలేకపోయిందన్నారు. మన పిల్లలకు తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయని, వారికి శిక్షణ, ప్రోత్సాసం అందజేస్తే లక్ష్యాన్ని సాధిస్తారన్నారు. క్రీడలు యువతకు జీవితంలో ఒక భాగం కావాలని చంద్రబాబు సూచించారు

మారథాన్‌కు మంచి గుర్తింపు

అమరావతి మారథాన్‌కు రాబోయే రోజుల్లో ప్రపంచంలో మంచి గుర్తింపు వస్తుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. మూడు సంవత్సరాల కాలంలోనే ఈ రన్‌కు మంచి గుర్తింపు వచ్చిందని ఆయన చెప్పారు. మారథాన్‌లో భాగస్వాములైన వారందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. ఈసారి అవార్డులు రానివారికి వచ్చే ఏడాది వచ్చే అవకాశం ఉందన్నారు. గుంటూరు పూర్వ కలెక్టర్ కాంతిలాల్ దండే 21కే రన్‌లో పాల్గొనటం అభినందనీయని చంద్రబాబు అన్నారు. మారథాన్‌ను అమరావతితో పాటు, తిరుపతి, విశాఖలలో నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌లో 23 ఏళ్ల క్రితం 10కె రన్ నిర్వహించామని, అది ఇప్పుడు దేశంలోనే రెండవ స్థానంలో ఉందని కితాబిచ్చారు. మారథాన్‌కి ఒక ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి మనిషి గంటపాటు క్రీడల్లో పాల్గొనే అలవాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. బ్యాడ్మింటన్ కోచ్ గోపిచంద్ లాంటి వారికి అకాడమీలు పెట్టుకోవటానికి స్థలాలు ఇచ్చామని, యువ క్రీడాకారులు పీవీ సింధు, శ్రీకాంత్‌లకు గ్రూప్ 1 ఉద్యోగాలు ఇచ్చి ప్రోత్సహించామని తెలిపారు.

సంయుక్త క్రీడా కార్యక్రమాలు

ఏపీలో ఉన్న సుందర ప్రదేశాలు ఎక్కడా లేవని, వాటిని ఉపయోగించుకుని క్యాలెండర్ ఇయర్ నిర్మించి స్పోర్ట్స్, సీఆర్‌డీఏ, టూరిజాలను కలుపుతూ కార్యక్రమాలు చేపడుతామన్నారు. కొత్త ఏడాదిలో దేశంలోనే మొదటిసారిగా మారథాన్ రన్‌ను నిర్వహిస్తున్న రాష్ట్ర ఏపీయేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్, పంచుమర్తి అనురాధ, క్రీడాశాఖ ముఖ్యకార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం, కలెక్టర్ లక్ష్మీకాంతం, మున్సిపల్ కమిషనర్ జె.నివాస్, సినీ తారలు తదితరులు పాల్గొన్నారు.

గుడిలో 'తంత్రం'!

(మొదటిపేజీ తరువాయి)

ఆలవాలమై, ఆధ్యాత్మిక శోభతో అలరారే ఆలయాలు... అలసిన మనసుల్లో అశాంతిని దూరంచేసి మనశ్శాంతినిస్తాయన్నది లోకవిదితమైన సత్యం. తెలుగు రాష్ట్రాల్లో అటువంటి కొన్ని ప్రసిద్ధ, పవిత్ర దేవాలయాలను కొందరు తమ స్వార్థంతో అపవిత్రం చేసేస్తున్నారు. కొన్నిచోట్ల పూజారులు, మరికొన్ని చోట్ల అధికారులు, ఇంకొన్ని చోట్ల రాజకీయ నాయకులు.. ఇలా 'గుడి వెనుక' వ్యవహారాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అనేక ఆలయాల చుట్టూ సవాలక్ష వివాదాలు ముసురుకుంటున్నాయి. కానీ, ''ఏ అక్రమంలో.. ఎవరి ప్రమేయం... ఎంతవరకూ ఉన్నదీ'' సంపూర్ణ విచారణ తర్వాత కూడా స్పష్టంగా వెల్లడైన దాఖలాలు అతి స్వల్పమే. ఇదంతా చూస్తున్న జనం... దేవుడిపై నమ్మకంతో తాము ఆలయానికి వస్తుంటే.. సాక్షాత్తూ దేవతామూర్తుల సమక్షాన బాధ్యతలు నిర్వర్తించేవారు ఏకంగా దైవాన్నే అమ్మేసే స్థాయికి దిగజారుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానాల మడిమాన్యాల ఆక్రమణ, ఆలయాల్లో అర్చక-సిబ్బంది నియామకాలుసహా అనేక వ్యవహారాల్లో స్వాహా స్వాముల హస్తలాఘవం ఇందులో ఒక కోణం. ఆలయ నిధుల 'కైంకర్యం', పంచలోహ విగ్రహాలు-దేవతల ఆభరణాల చోరీ, హుండీల అపహరణ తదితరాలు మరో కోణం. ఇవన్నీ సకల ప్రజానీకానికి ఎరుకే. అయితే, ఆలయాల్లో తాంత్రిక పూజలు తాజాగా వెలుగుచూసిన మూడో కోణంగా దుమారం రేగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ఆలయాల్లో ఇటీవల గర్భగుడిలోకి సైతం బయటి వ్యక్తులు ప్రవేశించి తాంత్రిక పూజలు చేశారన్న వార్తలు ఒక్కసారిగా కలకలం రేపాయి. శ్రీకాళహస్తిలోని కాలభైరవ ఆలయంలో ఇలాంటి పూజలు నిర్వహించినట్లు గుప్పుమనడంతో ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) భ్రమరాంబ అక్కడి సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేశారు. అలాగే విజయవాడలోని సుప్రసిద్ధ కనకదుర్గ ఆలయంలో సైతం క్షుద్రపూజల వ్యవహారం వెలుగులోకొచ్చింది. అలాంటిదేమీ లేదని తొలుత బుకాయించే ప్రయత్నాలు సాగాయి. కానీ, గర్భగుడిలో బయటి వ్యక్తులు ప్రవేశించినట్లు సీసీ టీవీ కెమెరాలలో రికార్డవడంతో ఈ ఉదంతంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈలోగా వివాదం చినికిచినికి గాలివానగా మారుతుండటంతో పాలనలో వైఫల్యం పేరిట ఆలయ ఈవో సూర్యకుమారిపై బదిలీ వేటు వేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అలాగే ఇక్కడ ప్రసాదాలు, విరాళాల కౌంటర్లలో నిధులు దుర్వినియోగమైనట్లు కూడా ఆరోపణలొచ్చాయి. క్షుద్రపూజల వ్యవహారంలో ఆలయ ప్రధానార్చకుడు బద్రీనాథ్‌తోపాటు మరికొందరు పూజారులపైనా ఆరోపణలు వచ్చాయి. దీని వెనుక కొందరు రాజకీయ నాయకుల హస్తం ఉన్నట్లు వినిపించినా.. చివరకు ఈవో సూర్యకుమారిపై బదిలీ వేటు పడింది. ఉమ్మడి రాష్ట్రంలో వరుసగా తొమ్మిదేళ్లపాటు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా కనకదుర్గమ్మ కిరీటం కాజేసి, నకిలీ కిరీటం పెట్టిన ఉదంతాన్ని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇప్పుడు తాంత్రిక పూజలు చేయడం అంతకంటే పెద్ద అపచారమని, ఇదంతా ప్రభుత్వ అనుమతి లేకుండానే జరిగిందంటే నమ్మలేకుండా ఉన్నామని వ్యాఖ్యానించారు. కాగా, ఆలయ సొత్తు చోరుడుగా పేరుబడిన ప్రకాష్ కుమార్ సాహూ 1998లో విజయవాడ కనకదుర్గమ్మ బంగారు కిరీటం అపహరించాడు. అయితే, దీని స్థానంలో నకిలీ కిరీటం ఉంచినట్లు ఆ తర్వాత బయటపడటంతో ఈ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత పట్టుబడిన సాహూ జైలుశిక్ష అనుభవించాడు. కానీ, శిక్షానంతరం విడుదలయ్యాక విజయవాడ సమీపంలోని ప్రసాదంపాడు సాయిబాబా గుడిలో వెండి ఆభరణాలను అపహరించినట్లు అతడిపై కేసు నమోదైంది. అంతేకాదు... ఆలయ సొత్తుల అపహరణ, అరెస్టు-విడుదల అతడికి దాదాపు నిత్యకృత్యమైపోయాయి. తెలంగాణలోనూ కొన్ని వివాదాస్పద, అవినీతి వ్యవహారాలు వెలుగుచూశాయి. భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో రెండేళ్ల కిందట సీతమ్మ తల్లి తాళిబొట్టు మాయమైంది. దీనిపై పలు తర్జనభర్జనల తర్వాత విచారణ చేపట్టడంతో తాళిబొట్టు తిరిగి యథాస్థానంలోకి వచ్చింది. ఆలయంలో అర్చకుల మధ్య విభేదాలే దీనికి కారణమని దర్యాప్తులో తేలింది. వరంగల్ జిల్లాలో విగ్రహాలు మాయమయ్యాయని వార్తలొచ్చాయి. ఇలా చెబుతూపోతే రెండు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న ఉదంతాలతో ఈ జాబితా కొండవీటి చాంతాడే అవుతుంది. మరోవైపు ఆలయాల్లో అవినీతితోపాటు అర్చక, అధికార, సిబ్బంది స్థాయి విభేదాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచ ప్రసిద్ధ తిరుమల క్షేత్రంసహా ఏ ఆలయమూ ఇందుకు మినహాయింపు కాబోదు. అవినీతికి ఆనవాళ్లుగా నిలిచే ఇటీవలి, మునుపటి ఉదంతాలు కొన్నిటిని పరిశీలిస్తే... తెలంగాణలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ సూపరింటెండెంట్ రాజేందర్ అక్రమార్జనపై 2017లో ఆరోపణలు వచ్చాయి. దీంతో డిసెంబర్ 21న ఏసీబీ అధికారులు కరీంనగర్, వరంగల్, హైదరాబాద్‌లలోని ఆయన ఇల్లుసహా బంధువుల నివాసాల్లో నిశితంగా తనిఖీ చేశారు. ఆయన రూ.కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టినట్లు ఈ సందర్భంగా వారు గుర్తించారు. బాసరలో సరస్వతీ దేవి ఆలయంలో అవినీతి వ్యవహారం 2017 ఆగస్టు 29న బయటపడింది. అమ్మవారి విగ్రహ తరలింపులో ప్రధాన అర్చకుడు సంజీవ్‌కుమార్‌పై ఆరోపణలు రాగా అధికారులు ఆయన బీరువాలో తఖీచేశారు. ఈ సోదాలో 434 గ్రాముల వెండి బిస్కెట్లు, విలువైన కానుకలతోపాటు బంగారు ముక్కుపుడక లభ్యమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ 2017 డిసెంబరులో విజయవాడ దుర్గగుడి అధికారుల అవినీతి బట్టబయలైంది. అభివృద్ధి పాటపాడుతూ కొండపై కొత్త నిర్మాణాలు... ఉన్నవాటి తొలగింపు పేరిట కాకిలెక్కలతో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి. చివరకు అమ్మవారి ఫిక్స్‌డ్ డిపాజిట్లు రూ.40 కోట్ల మేర కరిగిపోయినట్లు కూడా ఆరోపణలు వినిపించాయి. తిరుమల ఆలయంలో పలు సందర్భాల్లో అవినీతి వ్యవహారాలు వెలుగుచూశాయి. అటువంటివాటిలో 2009నాటి బహుళ కోట్ల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కుంభకోణం ఒకటి. దీనిపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం విచారణ నిర్వహించి అక్రమాల నిగ్గుతేల్చింది. కానీ, ఎవరిపైనా... ఎలాంటి చర్యలూ లేకపోవడమే విచిత్రం!

62 గెటప్స్‌లో బాలకృష్ణ


బాలకృష్ణ

పూర్తి స్థాయి యాక్షన్ సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అలరిస్తున్న నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం 'జై సింహా'. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన నయనతార, నటాషా దోషి, హరిప్రియ హీరోయిన్లుగా నటించారు. ఇదిలా ఉంటే నటరత్న ఎన్.టి.రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న చిత్రాన్ని త్వరలో ప్రారంభించబోతున్నారు బాలకృష్ణ. ఈ సినిమా ఎలా ఉండబోతోందనే విషయాన్ని చెప్పే టీజర్ కోసం ఒకరోజు షూటింగ్ కూడా జరిపారు. ఈ టీజర్‌ను ఎన్.టి.రామారావు వర్ధంతి సందర్భంగా ఈనెల 18న విడుదల చేస్తారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాకి సంబంధించిన కొన్ని విశేషాలను వెల్లడించారు బాలకృష్ణ. ఈ బయోపిక్‌లో ఎన్టీఆర్ సమగ్రంగా తెరకెక్కిస్తామని, ఇందులో తాను 62 గెటప్స్‌లో కనిపిస్తానని తెలిపారు. తేజ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ స్వయంగా నిర్మించనున్నారు. ఎన్టీఆర్ పుట్టిన దగ్గర నుంచి చివరి వరకు ఈ బయోపిక్‌లో చూపిస్తామంటున్నారు.

అప్పుడు కలకత్తా.. ఇప్పుడు వారణాసి


పవన్ కళ్యాణ్

'చూడాలని ఉంది'.. చిరంజీవి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచిన సినిమా పేరిది. అంతకుముందు ఉన్న చిరు సినిమాల రికార్డులన్నింటిని బద్ధలు కొట్టిన ఘనత ఈ మూవీది. 'ఖుషి'.. పవన్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచిన ఫిల్మ్ ఇది. అప్పటివరకు ఉన్న అతని సినిమాల కంటే పెద్ద హిట్‌గా ఈ మూవీ నిలిచింది. ఈ రెండు చిత్రాలకు ఓ కామన్ పాయింట్ ఉంది. అదే.. కలకత్తా నేపథ్యం. అంతేకాకుండా.. ఈ రెండు చిత్రాలకు మణిశర్మ సంగీత దర్శకుడు కావడం విశేషం. కట్ చేస్తే.. 'ఇంద్ర'.. చిరు కెరీర్‌లో మరో ఇండస్ట్రీ హిట్ మూవీ పేరిది. ఈ చిత్రం అంతకుముందు ఉన్న పలు సినిమాల రికార్డులను బద్ధలు కొట్టింది. తెలుగు తెరపై చెరగని సంతకం చేసింది. ఈ సినిమాలో ప్రథమార్థం అంతా వారణాసి నేపథ్యంలో నడుస్తుంది. సరిగ్గా అలాంటి వారణాసి నేపథ్యంతోనే.. ఇప్పుడు పవన్ కొత్త చిత్రం 'అజ్ఞాతవాసి' రాబోతోంది. ఈ రెండు చిత్రాలకి కూడా కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి. 'ఇంద్ర'.. చిరంజీవి, దర్శకుడు బి.గోపాల్ కాంబినేషన్‌లో మూడో చిత్రం కాగా.. 'అజ్ఞాతవాసి' ఏమో పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మూడో సినిమా. 'ఇంద్ర'.. ఆ చిత్ర నిర్మాత సి.అశ్వనీదత్‌కి సిల్వర్ జూబ్లీ ఇయర్ ఫిల్మ్ కాగా, 'అజ్ఞాతవాసి' ఏమో పవన్ కెరీర్‌లో సిల్వర్ జూబ్లీ (25) ఫిల్మ్. అలాగే ఈ రెండు చిత్రాల్లోనూ కథానాయకుడు అజ్ఞాతంలో ఉండడం మరో కామన్ పాయింట్. అదే విధంగా.. ఈ రెండు చిత్రాలకు కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా వ్యవహరించడం విశేషం. 'చూడాలని ఉంది' బాటలోనే కలకత్తా నేపథ్యంతో తెరకెక్కిన 'ఖుషి' బ్లాక్ బస్టర్ హిట్ అయినట్టే.. వారణాసి నేపథ్యంతో 'ఇంద్ర' బాటలోనే 'అజ్ఞాతవాసి' కూడా వెళ్ళి నయా రికార్డులకు బాట వేస్తాడా? జనవరి 10న ఈ ప్రశ్నకు సమాధానం దొరకబోతోంది.

మూలాలను మరచిపోలేదు

- సూర్య


సూర్య

'గ్యాంగ్' కోసం తెలుగులో తొలిసారిగా డబ్బింగ్ చెప్పాను. చిన్నప్పుడు ఇండియాలోని భాషలన్నింటిలో తెలుగు చాలా మధురమైన భాష అని చదివాను. తెలుగు ఎంత స్వీట్‌గా ఉంటుందో డబ్బింగ్ చెబుతున్నప్పుడు అర్థమైంది. తమిళ డబ్బింగ్‌ను ఎనిమిది రోజుల్లో చెబితే..తెలుగు డబ్బింగ్‌ను ఆరు రోజుల్లో చెప్పేశాను.' అని అన్నారు హీరో సూర్య. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'గ్యాంగ్'.కీర్తి సురేష్ హీరోయిన్. ఈ సినిమా జనవరి 12న విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సూర్య సినిమా గురించిన విశేషాలను తెలియజేస్తూ...

- 'గ్యాంగ్'లో నాకు రెండు పేర్లుంటాయి. అవేంటి? అసలు గ్యాంగ్ ఎవరిపై పోరాడుతుందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
- బాలీవుడ్ సినిమా 'స్పెషల్ 26' కు రీమేకే ఈ 'గ్యాంగ్'. రెండు, మూడు సన్నివేశాలు మాతృకలో ఉన్నట్లే ఉంటాయి. మిగిలిన సినిమాను విఘ్నేశ్ తనదైన శైలిలో కొత్తగా తెరకెక్కించారు. . 1980 దశకంలో జరిగిన నిజమైన ఘటన ఒపెరా రొబరి ఆధారంగానే కథను తయారు చేశారు. ఇంత బలమైన కథను క్యారీ చేసే క్యారెక్టర్స్, ఎమోషన్స్, బ్యాక్‌గ్రౌండ్ ప్రేక్షకులకు కనపడతాయి.
- నేను కెరీర్‌ని 1987లో స్టార్ట్ చేశాను. ఆ సమయంలో నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువగా కనపడేది. దర్శకుడు విఘ్నేశ్ శివన్ వచ్చి ఈ సినిమా బ్యాక్‌డ్రాప్ 1985లో ఉంటుందని చెప్పగానే నేను కనెక్ట్ అయ్యాను.
- 'గ్యాంగ్' సినిమాలో నటించడం వల్ల నాకు పాత రోజులు గుర్తుకు వచ్చాయి. ఈ సినిమాలో చాలా కొత్తగా కనపడతాను. ఈ మధ్యలో ఇలాంటి పాత్రను నేనెప్పుడూ చేయలేదు. అందుకు కారణం కెరీర్ ప్రారంభంలో చేసిన విధంగా ఇందులో క్యూట్ ఎమోషన్స్ ఉన్న పాత్రలో నటించడమే. డైరెక్టర్ కథను నెరేట్ చేసినప్పుడు ఓ ఫ్రెష్‌నెస్‌ను ఫీలయ్యాను.
- సినిమాకు అద్భుతమైన టీమ్ కుదిరింది. సీనియర్ నటులు కార్తీక్, రమ్యకృష్ణగారు, సెంథిల్ తదితరులతో పాటు అనిరుధ్ మ్యూజిక్, దినేశ్ సినిమాటోగ్రఫీ సినిమాకు ఎసెట్ అయ్యాయి.
- శ్రీనివాసమూర్తిగారు నా చిత్రాలకు డబ్బింగ్ చెబుతుంటారు. ఆయన డబ్బింగ్ చెప్పిన పాత్రలు చాలా ఎగ్రెసివ్‌గా ఉండేవి. 'గ్యాంగ్' విషయానికి వస్తే..పాత్ర చాలా కూల్‌గా, జోవియల్‌గా ఉంటుంది. ..డైలాగ్ డెలివరీలో అగ్రెసివ్‌గా ఉండాల్సిన అవసరం లేదు. అదే సమయంలో నేనే డబ్బింగ్ చెప్పుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. అప్పుడు 'గ్యాంగ్' టీజర్‌లో నేను చెప్పిన వాయిస్ బావుందని ఫీడ్ బ్యాక్ కూడా రావడంతో నాకు కాన్ఫిడెన్స్ వచ్చి డబ్బింగ్ చెప్పాను.
- మేమేదో గొప్ప సినిమా చేశామని చెప్పను కానీ..20 ఏళ్ల సినీ జర్నీ తర్వాత నా మూలాల్లోకి వెళ్లి చేసిన సినిమా ఇది అనే భావన కలిగింది. అందువల్ల నాకు కొత్తగా అనిపించింది..రేపు సినిమా చూసే ఆడియెన్స్‌కు సూర్య కొత్తగా కనపడ్డాడే అనిపిస్తుంది. మూలాలకు వెళ్లి చేశానని చెప్పడానికి కారణం నేను నా మూలాలను మరచిపోలేదు. సినిమాల్లోకి రాక మునుపు ఒక ఎక్స్‌పోర్ట్ కంపెనీలో పనిచేశాను. నా తొలి సంపాదన 726 రూపాయలు. బస్సులోనే ప్రయాణించేవాడిని. అలా నా తల్లిదండ్రులు నన్ను సాధారణంగానే పెంచారు. కాబట్టి నా మూలాలను నేను మరచిపోలేదు.
- రజనీకాంత్‌గారు, కమల్‌హాసన్‌గారు ఇద్దరూ ఇప్పుడు తమిళ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. వీరి చుట్టూ చాలా రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇద్దరికీ వేర్వేరు అభిప్రాయాలున్నప్పటికీ రీసెంట్‌గా మలేషియాలో జరిగిన కార్యక్రమంలో ఇద్దరూ కలిసి పాల్గొన్నారు. ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ రాజకీయాల్లో రాణించడం అంత సులభం కాదు. ఎలక్షన్స్‌కు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. చూడాలి మరేం జరుగుతుందో.
- సెల్వరాఘవన్‌గారి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాను. అలాగే కె.వి.ఆనంద్‌గారి దర్శకత్వంలో సినిమా చిత్రీకరణ జరగాల్సి ఉంది. హరిగారి దర్శకత్వంలో రెండేళ్లకు ఒక సినిమా చేస్తాను. కానీ ప్రస్తుతానికైతే హరి దర్శకత్వంలో సినిమా చేయడం లేదు. తదుపరి ఆయనతో చేయబోయే సినిమా సింగం సీక్వెల్ మాత్రం కాదు.
- అరవింద్‌గారి ప్రొడక్షన్‌లో స్ట్రయిట్ తెలుగు సినిమా చేయాలని రెండు, మూడు సార్లు అనుకున్నప్పటికీ అప్పటికే ఇద్దరికీ ఉన్న కమిట్‌మెంట్స్ కారణంగా చేయలేకపోయాం. అయితే ఇద్దరం కలిసి సినిమా చేయాలనైతే అనుకుంటున్నాం.

బిగ్‌బాస్‌లో రకుల్

హీరోయిన్ రకుల్ ప్రీత్ బిగ్‌బాస్ రియాలిటీ షోలో పాల్గొనబోతోంది. సాధారణంగా సినిమా అవకాశాలు తగ్గిన వారికి ఎక్కువ సమయం దొరుకుతుంది కాబట్టి అలాంటి షోలలో పాల్గొంటారు. మరి రకుల్‌కి కూడా అవకాశాలు తగ్గాయని అనుకుంటే పొరబాటే. వివిధ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న రకుల్ బిగ్‌బాస్ షోలో పాల్గొనడానికి కారణం ఆమె చేస్తున్న 'అయ్యారీ' చిత్రమే. సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న బిగ్‌బాస్‌లో తాను పాల్గొంటున్నట్టు రకుల్ స్వయంగా ప్రకటించింది. అయితే 'అయ్యారీ' ప్రమోషన్‌లో భాగంగానే రకుల్ ఈ షోకు హాజరవుతోంది. జనవరి 26న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. సిద్ధర్ మల్హోత్రా, మనోజ్ బాజ్‌పాయ్ నటిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ హీరోయిన్. తమ చిత్రానికి మరింత పబ్లిసిటీ కావాలంటే బిగ్‌బాస్ షోలో సందడి చెయ్యాలని యూనిట్ నిర్ణయించింది.


రకుల్ ప్రీత్

'ఒక్క క్షణం' థాంక్స్ మీట్



అల్లు శిరీష్, సురభి, అవసరాల శ్రీనివాస్, శీరత్ కపూర్ ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం 'ఒక్క క్షణం'. వి.ఐ.ఆనంద్ దర్శకుడు. చక్రి చిగురుపాటి నిర్మాత. ఈ సినిమా డిసెంబర్ 28న విడుదలైంది. శనివారం ఏర్పాటు చేసిన థాంక్స్ మీట్‌లో అల్లు శిరీష్, దర్శకుడు విఐఆనంద్, నిర్మాత చక్రి చిగురుపాటి సహా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. అల్లు శిరీష్ మాట్లాడుతూ '' నా తొలి సినిమా 'గౌరవం' బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ సాధించలేదు. దాంతో ఏదైనా కొత్తగా చేద్దామనే ఆలోచన మానుకున్నాను. తర్వాత 'కొత్తజంట', 'శ్రీరస్తు శుభమస్తు' వంటి కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను చేశాను. మళ్లీ ధైర్యం తెచ్చుకుని ఏదైనా కొత్తగా చేస్తే ఆడియెన్స్ ఆదరిస్తారనిపించింది. ఆ ప్రయత్నంలో భాగంగా 'ఒక్క క్షణం' సినిమా చేశాను. నా కెరీర్‌లో 2017కి చాలా ప్రత్యేకత ఉంది. 1971 బియాండ్ బోర్డర్ సినిమాలో మోహన్‌లాల్‌గారి పక్కన మంచి సపోర్టింగ్ పాత్రలో నటించాను. ఆ సినిమాలో నా క్యారెక్టర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే డిసెంబర్ 28న విడుదలైన 'ఒక్క క్షణం' మంచి సక్సెస్‌ను సాధించింది. ఇంత మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. అలాగే నాతో వర్క్ చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు. భవిష్యత్‌లో కూడా మంచి సినిమాలు చేయాలనే కాన్ఫిడెన్‌ను ప్రేక్షకులు ఇచ్చారు'' అని తెలిపారు.

మంచు లక్ష్మి సినిమాకి చిరంజీవి టైటిల్


లక్ష్మీప్రసన్న

మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన లక్ష్మీప్రసన్న కొన్ని విలక్షణ పాత్రలు చేసి నటిగా తనని తాను నిరూపించుకుంది. నటిగానే కాక నిర్మాతగా కూడా తండ్రి బాటలోనే నడుస్తూ విజయాలు సాధిస్తోంది. ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఓ థ్రిల్లర్‌ను నిర్మించేందుకు సిద్ధమైంది. రాజమౌళి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన విజయ్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న చిత్రానికి 'వేట' టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. చిరంజీవి హీరోగా రూపొందిన చిత్రం 'వేట'. మంచు లక్ష్మి నిర్మించే చిత్రానికి కథపరంగా 'వేట' అనే టైటిల్ కరెక్ట్‌గా సరిపోతుందని భావిస్తున్నారు. మరి ఈ చిత్రానికి ఇదే టైటిల్ పెడతారా? లేక మరో టైటిల్ అనుకుంటున్నారా? అనే విషయాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వెలువడే దాకా ఆగాల్సిందే.

కన్నడ కుమారిగా నిధి

రాజ్‌తరుణ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన 'కుమారి 21 ఎఫ్' ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలోని పాటలు, మాటలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా యూత్ ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టింది. సుకుమార్ రైటింగ్స్ నిర్మాణంలో సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పుడీ సినిమా కన్నడంలో అదే టైటిల్‌తో రీమేక్ అయ్యింది. తెలుగులో హెబ్బా చేసిన కుమారి పాత్రను కన్నడలో నిధి కుశలప్ప పోషించారు. రాజ్‌తరుణ్ పాత్రను ప్రణామ్ దేవరాజ్ చేశారు. అవినాష్, మనోజ్, అక్షయ్, రీతేష్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. మణిశర్మ తనయుడు సాగర్ మహతి సంగీతం అందించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. తెలుగులో హెబ్బాకి హీరోయిన్‌గా ఈ సినిమా మంచి పేరు తెచ్చింది. అలాగే తనకు కూడా 'కుమారి 21ఎఫ్' మంచి బ్రేక్ ఇస్తుందని నమ్ముతోంది నిధి. హీరోయిన్‌గా తన రేంజ్ పెరుగుతుందని భావిస్తోంది.


నిధి కుశలప్ప

మహాభారతం కన్నా 'బాహుబలి' బెటర్

కొన్ని సినిమాలకు సెన్సార్ కష్టాలు తప్పనిసరి. అయితే ఇటీవలి కాలంలో ఈ కష్టాలు పెరిగాయని చెప్పొచ్చు. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలకు సెన్సార్ పరంగా ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. సైఫ్ అలీ ఖాన్ హీరోగా తెరకెక్కిన 'కళాకాండీ' చిత్రానికి 72 కట్స్ సూచించింది సెన్సార్ బోర్డ్. దీంతో రివ్యూ కమిటీని ఆశ్రయించి సింగిల్ కట్‌తో సెన్సార్ సర్టిఫికెట్ తెచ్చుకోగలిగాడు సైఫ్. ఈ సందర్భంగా సైఫ్ అలీఖాన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సెన్సార్ బోర్డ్‌లో రాజకీయ ప్రమేయం ఎక్కువైందని, ఇలాంటి పరిస్థితుల్లో మహాభారతంలాంటి సినిమాను తీయటం కన్నా 'బాహుబలి' లాంటి కల్పిత కథలతో సినిమాలు తీయటం బెటర్ అన్నారు. ప్రేక్షకులు కూడా సున్నితంగా వ్యవహరిస్తున్నారు. ప్రతీ విషయాన్ని మతానికి, నమ్మకాలకు ముడిపెట్టి సినిమా చూస్తున్నారు. దీంతో సెన్సార్ బోర్డ్ సభ్యులకు నిజానికి, కల్పనకు తేడా తెలియడం లేదు అని విమర్శించాడు. 'కళాకాండీ' చిత్రం జనవరి 12న విడుదల కానుంది.


సైఫ్ అలీ ఖాన్

సచిన్ కుమార్తెకు వేదింపులు

- కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంటానని బెదిరింపు
- పోలీసులకు ఫిర్యాదు.. నిందితుడి అరెస్ట్
- మానసిక స్థితి సరిలేదన్న బంధువులు

ముంబై, జనవరి 7: సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ, పిల్లల నుంచి వృద్ధుల వరకూ వేదింపులు తప్పడం లేదు. బాధితుల జాబితాలో ప్రఖ్యాత మాజీ క్రికెటర్ సచిన్ టెండ్యూలర్ కుమార్తె సారా చేరారు. ఓ దుండగుడు సచిన్ ఇంటికి డిసెంబరు నుంచి 20 సార్లు ఫోన్ చేసి ప్రేమ, పెళ్లి పేరుతో సారాను వేదించాడు. తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని బెదిరించాడు. కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంటానని బెదిరిస్తూ అనుచితంగా మాట్లాడాడు. సచిన్ మేనేజర్ ఫిర్యాదు మేరకు బాంద్రా పోలీసులు.. కేసు నమోదు చేసి విచారించారు. నిందితుడిని పశ్చిమబెంగాల్‌లోని మిడ్నాపూర్ జిల్లాకు చెందిన దేవ్‌కుమార్ మైత్రీ (32)గా గుర్తించారు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ముంబై తీసుకువచ్చారు. విచారణ చేయగా వేదింపులకు పాల్పడినట్టు అతను అంగీకరించాడు. ''ఓ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా పెవిలియన్ వద్ద ఉన్న సారాను టీవీలో చూశాను. అప్పుడే ఆమె ప్రేమలో పడ్డాను. పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను. సచిన్ ఇంటి ల్యాండ్‌లైన్ నెంబర్ సంపాదించి 20 సార్లు ఫోన్ చేశాను. ఆమెను నేరుగా ఎప్పుడూ చూడలేదు'' అని దేవ్‌కుమార్ పోలీసులతో చెప్పాడు. దేవ్‌కుమార్ ఇంట్లో పోలీసులు అతని డైరీని స్వాధీనం చేసుకున్నారు. డైరీలో సచిన్ కుమార్తెను తన భార్యగా అతను రాసుకున్నాడు.



8 ఏళ్లుగా మానసిక వ్యాధికి చికిత్స

దేవ్‌కుమార్ మానసిక స్థితి సరిగా లేదని అతని కుటుంబ సభ్యులు చెప్పారు. కాలేజీ చదువును మధ్యలోనే ఆపేశాడని తెలిపారు. ఇంట్లో కూడా కుటుంబ సభ్యులను వేదించేవాడని, ఇటీవలే అతని తండ్రి చనిపోయాడని బంధువులు చెప్పారు. ఎనిమిదేళ్లుగా మానసిక చికిత్స పొందుతున్నాడని తెలిపారు. అయితే దేవ్‌కుమార్ పెయింట్స్ బాగా వేస్తాడని చెప్పారు.

ప్రపంచ చాంపియన్ దుర్మరణం


- ఢిల్లీ శివారులో రోడ్డు ప్రమాదం
- సక్షమ్, మరో నలుగురు లిఫ్టర్ల మృతి

న్యూఢిల్లీ, జనవరి 7: ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న, దేశానికి పేరు ప్రతిష్ఠలు తీసుకువస్తున్న ఐదుగురు క్రీడాకారులను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. దేశ రాజధాని ఢిల్లీ శివారున అలీపూర్ ప్రాంతంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రపంచ చాంపియన్ సక్షమ్ యాదవ్ సహా ఐదుగురు పవర్ లిఫ్టర్లు దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆరుగురిని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా నలుగురు మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతులను హరీశ్, టింకు, సూరజ్‌గా గుర్తించారు. మరో మృతుడి వివరాలు తెలియరాలేదు. తీవ్రంగా గాయపడిన యాదవ్, సహాయకుడు బాలిలను మెరుగైన వైద్యం కోసం షాలిమర్‌బాగ్‌లోని మ్యాక్స్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యాదవ్ మరణించారు. తెల్లవారుజాము 4 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి అతివేగం, పొగమంచు కారణమని భావిస్తున్నారు.



భద్రత యంత్రాంగం కట్టుదిట్టం కావాలి


- డీజీపీ-ఐజీపీల వార్షిక సదస్సులో ప్రధాని మోదీ



తేకన్‌పూర్, జనవరి 7: దేశంలో భద్రత పరిస్థితులపై వివిధ రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోతైన సమీక్ష నిర్వహించారు. మధ్యప్రదేశ్‌లోని తేకన్‌పూర్‌లోగల బీఎస్ఎఫ్ అకాడమీ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన డీజీపీ-ఐజీపీల వార్షిక సదస్సులో వివిధ అంశాలపై ఆయన రోజంతా వారితో చర్చించారు. భద్రత యంత్రాంగాన్ని మరింత పటిష్ఠం చేయడంపై సదస్సులో దార్శనికతతో కూడిన ప్రతిపాదనలు, ఫలవంతమైన చర్చలు సాగినట్లు ట్విట్టర్‌లో స్వయంగా ప్రకటించారు. మూడేళ్లలో తీసుకున్న నిర్ణయాలు, అమలు స్థాయి గురించి ఉన్నతాధికారులు ఈ సందర్భంగా వివరించారని పేర్కొన్నారు. ప్రత్యేకించి జమ్ముకశ్మీర్‌తోపాటు ఈశాన్య రాష్ట్రాలు, వామపక్ష ప్రభావిత ప్రాంతాల్లో భద్రత యంత్రాంగాన్ని కట్టుదిట్టం చేయాల్సిన ఆవశ్యకతను పోలీసు ఉన్నతాధికారులకు ఆయన వివరించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. మూడు రోజులపాటు నిర్వహించే ఈ సదస్సులో కేంద్ర పోలీసు సంస్థలుసహా పలు రాష్ట్రాల అత్యున్నత స్థాయి అధికారులు 250 మంది ఇందులో పాల్గొంటున్నారు. కాగా, జమ్ముకశ్మీర్‌లో యువతను రెచ్చగొట్టేందుకు పొరుగుదేశం చేయని ప్రయత్నమంటూ లేదని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

లేటు వయసులో ఘాటు ప్రపోజల్

- మూడోపెళ్లికి సిద్ధమైన ఇమ్రాన్ ఖాన్






ఇస్లామాబాద్, జనవరి 7: పాకిస్థాన్ ప్రతిపక్ష నాయకుడు, మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లేటు వయసులో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి.. అవతలి మహిళకు ప్రపోజ్ కూడా చేసేశారు. అయితే తామిద్దరం ఇప్పటికే జనవరి 1వ తేదీన రహస్యంగా పెళ్లి కూడా చేసేసుకున్నాం అంటూ వచ్చిన కథనాలను ఆయన ఖండించారు. ఈ మేరకు ఇమ్రాన్ అధికార ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు. బుష్రా మనేకా అనే మహిళకు ఆయన ప్రపోజ్ చేశారని, అయితే.. ఆమె తన కుటుంబ సభ్యులు, తన పిల్లలతో సంప్రదించి ఒక తుది నిర్ణయం తీసుకోడానికి కొంత సమయం కోరిందని అందులో చెప్పారు. తమ నాయకుడికి సంబంధించిన వ్యక్తిగత వ్యవహారం, అత్యంత సున్నితమైన అంశంపై తప్పుడు కథనాలు ప్రచారం చేయడం చాలా బాధాకరమని కూడా అన్నారు. ప్రజాజీవితంతో ఏమాత్రం సంబంధం లేని ఒక మహిళ గురించి కూడా ఇందులో రాశారని చెప్పారు. దీనివల్ల మనేకా, ఆమె పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడతారని అన్నారు. ఒకవేళ ఇమ్రాన్‌ఖాన్ ప్రతిపాదనను మనేకా అంగీకరిస్తే ఆ విషయాన్ని ఇమ్రాన్ స్వయంగానే ప్రకటిస్తారని.. అప్పటివరకు రెండు కుటుంబాలకు, ముఖ్యంగా వాళ్ల పిల్లలకు కాస్తంత గోప్యత ఇవ్వాలని మీడియాను కోరారు.

ఎవరీ మనేకా?

సుమారు 40 ఏళ్ల వయసులో ఉన్న బుష్రా మనేకా... ఇంతకు ముందు ఇస్లామాబాద్‌లో సీనియర్ కస్టమ్స్ అధికారిగా పనిచేస్తున్న ఖవార్ ఫరీద్ మనేకాను పెళ్లి చేసుకున్నారు. జనవరి ఒకటోతేదీ రాత్రి ఈమెకు, ఇమ్రాన్‌కు లాహోర్ నగరంలో పెళ్లయిందని పాక్ పత్రికలలో కథనాలు వచ్చాయి. పెళ్లి తర్వాత అటు నుంచి అటే ఇస్లామాబాద్‌లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టుకు ఇమ్రాన్‌ఖాన్ వెళ్లగా అక్కడ ఆయనకు బెయిల్ వచ్చిందని కూడా ఆ కథనాల్లో ఉంది. పాకిస్థాన్ తెహరీక్ ఎ ఇన్సాఫ్ (పీటీఐ) కోర్ కమిటీ సభ్యుడైన ముఫ్తీ సయీద్ స్వయంగా ఈ పెళ్లి చేయించారని కూడా చెప్పారు. ఇమ్రాన్‌ఖాన్‌కు ఇంతకుముందు 2015 జనవరి 8న ప్రముఖ టీవీ యాంకర్ రేహమ్‌ఖాన్‌తో రెండో పెళ్లి అయ్యింది. అయితే, పది నెలల తర్వాత వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఒకవేళ మనేకా అంగీకరించి ఇమ్రాన్‌ను పెళ్లి చేసుకుంటే.. ఇది ఆయనకు మూడో పెళ్లి అవుతుంది.

బీజేపీ కుట్రకు లాలూ బలయ్యారు!

- ఆ పార్టీలో ఉంటే జైలు శిక్ష పడేది కాదు: అఖిలేశ్



లఖ్‌నవ్, జనవరి 7: దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష పడిన ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ అండగా నిలిచారు. ఆయన పట్ల బీజేపీ అన్యాయంగా వ్యవహరించిందని మండిపడ్డారు. ''బీజేపీ కుట్రకు లాలూ బలయ్యారు. ఆయన బీజేపీలో చేరి ఉంటే జైలు శిక్ష పడేది కాదు. ఏదేమైనా.. హైకోర్టులో లాలూకు న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నా'' అని అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. కాగా, లాలూ ఉదంతాన్ని చూసైనా వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు అన్ని పక్షాలు ఏకం కావాల్సిన అవసరాన్ని గుర్తించాలని ఎస్పీ నేత రమాశంకర్ విద్యార్థి పేర్కొన్నారు.


కోర్టు తీర్పు నిరాశ కలిగించింది: శత్రుఘ్న సిన్హా

లాలూ ప్రసాద్ యాదవ్‌కు బీజేపీ తిరుగుబాటు ఎంపీ శత్రుఘ్న సిన్హా కూడా మద్దతుగా నిలిచారు. దాణా కుంభకోణంలో సుప్రీంకోర్టు తీర్పు తనకు తీవ్ర నిరాశ కలిగించిందని ఆదివారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. లాలూ గొప్ప జననేత (మాస్ లీడర్) అని ప్రశంసలు కురిపిస్తూ.. ఎగువ కోర్టులో ఆయన కోరుకున్న తీర్పు వస్తుందని భావిస్తున్నానని పేర్కొన్నారు. లాలూ తమ కుటుంబానికి మంచి మిత్రుడని, ఈ నేపథ్యంలోనే తాను ఈ ట్వీట్ చేస్తున్నానని స్పష్టం చేశారు. అంతేగానీ.. దీనిని రాజకీయ దృక్కోణంలో చూడట్లేదని పేర్కొన్నారు.

ప్రక్షాళనకు ప్రతిపాదనలివ్వండి

రాజకీయ విరాళాలపై ప్రజలకు జైట్లీ పిలుపు.. ఆచరణ సాధ్యంకాని సలహాలు వద్దని సూచన

న్యూఢిల్లీ, జనవరి 7: రాజకీయ పార్టీలకు నిధుల విధానాన్ని మరింత ప్రక్షాళన చేసేందుకు సూచనలివ్వాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ప్రజలకు పిలుపునిచ్చారు. విరాళ ప్రదానంలో ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 'ఎన్నికల బాండ్ల' వ్యవస్థ గణనీయ పారదర్శకతను తెస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే, మరింత మెరుగైన ప్రతిపాదనలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆదివారం తన ఫేస్‌బుక్ ఖాతాలో వెల్లడించారు. ప్రస్తుతం పార్టీలకు విరాళాల రూపేణా నిధులు అందుతుండగా నగదు రూపంలో ఖర్చు చేయడం సంప్రదాయ విధానంగా ఉందని గుర్తుచేశారు. దీనివల్ల 'అనామక లేదా అజ్ఞాత నామక' వనరుల నుంచి విరాళాలు అందుతున్నాయని వివరించారు. అంతేగాక అలా అందుతున్న సొమ్ముకు స్పష్టమైన లెక్కలు ఉండటంలేదని పేర్కొన్నారు. ఫలితంగా గుర్తు తెలియని వనరుల నుంచి అక్రమార్జన విరాళాల రూపంలో ప్రవహిస్తున్నదని తెలిపారు. ''ఇది పూర్తిగా పారదర్శకత లేని వ్యవస్థ. చాలా పార్టీలకు ఈ విధానమే బాగుంది కాబట్టి అది యథాతథంగా ఉండాలని అవి కోరుకుంటాయి. అందువల్ల ప్రత్యామ్నాయ వ్యవస్థను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం'' అని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే గత వారం ఎన్నికల బాండ్ల విధానాన్ని ప్రకటించినట్లు గుర్తుచేశారు. ఈ పద్ధతి కింద స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీచేసే బాండ్లను విరాళ ప్రదాతలు కొనుగోలు చేసి పార్టీలకు అందజేయవచ్చు. వీటి చెల్లుబాటు గడువు 15 రోజులు మాత్రమేగనుక ఆ గడువులోగా పార్టీలు సదరు బాండ్ల రూపంలోని విరాళాన్ని తమ ఖాతాలద్వారా స్వీకరించవచ్చు. ప్రస్తుతం చెక్కులు లేదా ఆన్‌లైన్ బదిలీద్వారా పారదర్శక రీతిలో విరాళాలిచ్చే వెసులుబాటు కూడా ఉంది. తాజాగా ప్రకటించిన బాండ్ల విధానం మూడో పారదర్శక ప్రత్యామ్నాయం అవుతుంది. వీటిలో మొదటి రెండూ సంపూర్ణ పారదర్శకతకు తోడ్పడేవి కాగా, తాజా పద్ధతి ప్రస్తుత నగదు విరాళాల వ్యవస్థకు మెరుగైన రూపం కాగలదని జైట్లీ అభిప్రాయపడ్డారు. దీన్ని మరింత మెరుగుపరిచేందుకు ప్రజల నుంచి సలహాలు కోరుతున్నామని ఆయన పేర్కొన్నారు. అయితే, నగదురహిత వ్యవస్థ ప్రగతికి అవరోధం కల్పించే ఆచరణసాధ్యంకాని పద్ధతులు సూచించవద్దని విజ్ఞప్తి చేశారు. ''ఏడాది పొడవునా సాగే రాజకీయ కార్యకలాపాల కోసం పార్టీలు భారీగా ఖర్చులు చేయాల్సి ఉంటుంది. అంటే ఈ వ్యయం రూ.వందల కోట్ల స్థాయిలో ఉంటుంది. కానీ, మన రాజకీయ వ్యవస్థలో ఏడు దశాబ్దాలుగా పార్టీలకు నిధులపై పారదర్శక విధానం లేకపోవడం శోచనీయం'' అని ఈ సందర్భంగా అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు.



ఆప్ నేత అశుతోష్‌కు కోర్టు ఫైన్

ఢిల్లీ, జనవరి 7: కోర్టు సమయాన్ని వృథా చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆప్ నేత అశుతోష్‌కు ఢిల్లీ చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు రూ.10 వేల జరిమానా విధించింది. 2015లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో అశుతోష్ సహా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆప్ నేతలు కుమార్ విశ్వాస్, సంజయ్ సింగ్, రాఘవ్ చంద్ర, దీపక్ బాజ్‌పాయ్ తదితరులు విచారణను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ కేసులో జైట్లీ కోర్టుకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను ఇంగ్లిషు నుంచి హిందీలోకి అనువాదం చేసి ఇవ్వాల్సిందిగా అశుతోష్ న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేశారు. అయితే అశుతోష్‌కు ఇంగ్లిషు బాగా వచ్చని, కోర్టు సమయాన్ని వృథా చేయడానికే ఇటువంటి పనుల చేస్తున్నారని న్యాయమూర్తి దీపక్ షెరావత్ మండిపడ్డారు. రూ.10 వేలు జరిమానా కట్టాలని ఆదేశించారు.

'ఉభయ కొరియా' చర్చలు ఫలిస్తాయ్

- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం
- తన ఒత్తిడితోనే సంభాషణ సాధ్యమైనట్లు వ్యాఖ్య
- కిమ్‌తో ఫోన్‌లో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన



క్యాంప్ డేవిడ్, జనవరి 7: ఉత్తర-దక్షిణ కొరియాల మధ్య చర్చలు ఫలించగలవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో ఫోన్ సంభాషణకు సిద్ధమేనని కూడా ప్రకటించారు. దాయాది దక్షిణ కొరియాతో వచ్చేవారం అధికారిక చర్చలకు ఉత్తర కొరియా శుక్రవారం నాడు సుముఖత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కిమ్ నిర్వహిస్తున్న అణు, క్షిపణి పరీక్షల నిలిపివేతపై ప్రతిష్టంభన కొనసాగుతున్నప్పటికీ అమెరికా-దక్షిణ కొరియా నిర్వహించ తలపెట్టిన సంయుక్త సైనిక విన్యాసాలను వాయిదా వేశాయి. ఈ నిర్ణయం వెలువడిన కొద్ది గంటల్లోనే చర్చల దిశగా ఉత్తరకొరియా సానుకూల స్పందన తెలపడం గమనార్హం. ఈ నేపథ్యంలో మేరీలాండ్ రాష్ట్రంలోని క్యాంప్ డేవిడ్‌లో ట్రంప్ మీడియా ప్రశ్నలకు బదులిస్తూ- కిమ్‌తో బేషరతు సంభాషణకు సుముఖత వెలిబుచ్చారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక కిమ్‌తో పరస్పర నిందాపూర్వక వాగ్యుద్ధం కొనసాగుతోంది. ఇందులో భాగంగా తన బల్లమీద అణ్వాయుధ ప్రయోగ బటన్ సదా సిద్ధంగా ఉంటుందని కిమ్ హెచ్చరించగా... 'నా బల్లమీద అంతకన్నా పెద్ద బటన్ ఉంద'ంటూ ట్రంప్ వెక్కిరించడం ఇందుకు తాజా ఉదాహరణ. ఈ పరిస్థితుల నడుమ ట్రంప్ ఓ మెట్టు దిగడం ఆశ్చర్యకరమేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, దాయాదుల మధ్య రెండేళ్ల తర్వాత తొలిసారి జరుగుతున్న భేటీలో దక్షిణ కొరియాలో నిర్వహించనున్న వింటర్ ఒలింపిక్స్‌తోపాటు పరస్పర సంబంధాలపై ప్రధానంగా చర్చ సాగే అవకాశం ఉంది. ఉత్తరకొరియాపై తాను నిరంతర ఒత్తిడి తెచ్చినందువల్లే తాజా పరిణామానికి దారులుపడ్డాయని ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

కశ్మీర్‌లో ఇంకా కల్లోలమే!


- శాంతి స్థాపనలో మోదీ సర్కారు విఫలం: చిదంబరం



న్యూఢిల్లీ, జనవరి 7: కశ్మీర్‌లో కల్లోల పరిస్థితులు ఇంకా తొలగిపోలేదని, శాంతి స్థాపనలో ప్రధాని మోదీ నేతృత్వంలోని సర్కారు విఫలమైందని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని సోపూర్ జిల్లాల్లో ఉగ్రవాదులు మందుపాతర పేల్చి నలుగురు పోలీసులను బలిగొన్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు. ఉగ్రవాదంతో ఉడికిపోతున్న ఆ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కఠిన, సైనిక, బలప్రయోగ చర్యలన్నీ నిష్ఫలమైనట్లు ఆదివారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వీటివల్ల సానుకూల ఫలితాలు రాకపోగా సమస్య మరింత ముదిరిందని ఆరోపించారు. సాక్షాత్తూ కేంద్ర హోంశాఖ గణాంకాలే ఈ వాస్తవాలను వెల్లడిస్తున్నాయని వివరించారు. ఆ మేరకు 2014-17 మధ్య మూడేళ్ల వ్యవధిలో పౌర మరణాలు 28 నుంచి 57కు, కాల్పుల్లో హతమైన ఉగ్రవాదుల సంఖ్య 110 నుంచి 218కి పెరిగినట్లు ఉటంకించారు. అలాగే ఉగ్రవాదంపై పోరులో అమరులైన భద్రత సిబ్బంది సంఖ్య కూడా 47 నుంచి 83కు పెరిగిం దని గుర్తుచేశారు. ఇక కశ్మీర్ సమస్య పరిష్కర్తగా దినేశ్వర్ శర్మ నియామకాన్ని కేవలం ఎన్నికల ఎత్తుగడగా రాష్ట్రంలోని వివిధ భాగస్వామ్య సంస్థలు తిరస్కరించాయని పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్‌లో 1989 నుంచి సాగుతున్న వేర్పాటువాదం ఫలితంగా వందలాది ప్రాణాలు బలయ్యాయని గుర్తుచేశారు. ఈ సమస్యకు రాజకీయ పరిష్కారం దిశగా పటిష్ఠ కార్యాచరణ ఒక్కటే ప్రభుత్వం ముందున్న మార్గమని సూచించారు.

తమిళనాట స్తంభించిన రవాణా

- జీతాలు పెంపు కోరుతూ కార్మికుల సమ్మె
- 4 రోజులుగా రోడ్డెక్కని బస్సులు
- 15 వేలకు పైగా బస్సులు డిపోల్లోనే
- నానా అవస్థలు పడుతున్న ప్రజలు
- హైకోర్టు ఆదేశాలనూ లెక్కచేయని కార్మికులు
- విధుల్లో చేరేందుకు ససేమిరా




చెన్నై, జనవరి 7: తమిళనాట ప్రజలు ప్రయాణం 'బంద్' అయిపోయింది. బస్సు కదలక ప్రయాణికులు నానాపాట్లు పడుతున్నాయి. తమిళనాడులోని 17 రవాణా కార్మిక సంఘాలు జీతాల పెంపు, ఇతర సమస్యల పరిష్కారం కోసం గురువారం నుంచి సమ్మెకు దిగాయి. దాదాపు 15 వేలకు పైగా బస్సులు డిపోల్లోనే నిలిపేశాయి. రాష్ట్ర రవాణా సంస్థ బస్సులు రోడ్డెక్కకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారంతో సమ్మె నాలుగు రోజులకు చేరింది. ప్రభుత్వం, కార్మికులు మంకుపట్టుపట్టడంతో చర్చలు ముందుకు కదలడంలేదు. కార్మికుల జీతాలను 2.44 శాతం పెంచేందుకు సిద్ధమని రవాణా మంత్రి విజయభాస్కర్ చెబుతుండగా.. 2.57 శాతం పెంచితేగానీ తాము విధుల్లో చేరబోమని కార్మికులు తెగేసి చెబుతున్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని విధుల్లో చేరాలని మద్రాసు హైకోర్టు ఆదేశించినా వారు లెక్కచేయలేదు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు స్టీరింగ్ పట్టేదిలేదని చెప్పారు. దీంతో తమిళనాడు నాలుగు రోజులుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారాంతంలో చెన్నై నగర వాసులు బయటకు వెళ్లాలన్నా సమస్యగా మారింది. ఇదే అదనుగా ప్రైవేటు వాహన దారులు ప్రజలను ఇష్టానుసారం దోచుకుం టున్నారు. సాధారణ టికెట్టు ధరపై 25 నుంచి 80 శాతం వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. మరోవైపు సంక్రాంతి సమీపిస్తుం డడంతో ఉపాధి కోసం తమిళనాడులో ఉంటు న్న వారంతా స్వస్థలాలకు ఎలా చేరాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. కాగా, రాష్ట్రంలోని అతి కొద్ది ప్రాంతాల్లో మాత్రమే తాత్కాలిక డ్రైవర్లను నియమించి ప్రభుత్వం బస్సులను నడిపిస్తోంది. అన్నాడీఎంకే పార్టీకి అనుబంధంగా ఉన్న కార్మిక సంఘాలు మాత్రం కొన్ని చోట్ల బస్సులు తిప్పేందుకు ముందుకువస్తున్నాయి. అయితే వారినీ బంద్ పాటిస్తున్న యూనియన్లు అడ్డుకుంటున్నాయి. ఇదిలా ఉండగా, తక్షణం ప్రభుత్వం కార్మికులతో చర్చలు జరిపి ప్రజల కష్టాలను తీర్చాలని ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్, సినీ నటుడు కమల్ హాసన్ డిమాండ్ చేశారు.

స్టీరింగ్ పట్టిన ఎమ్మెల్యే

నాలుగు రోజులగా ప్రయాణికులు పడుతున్న కష్టాలు చూసి ఓ ఎమ్మెల్యే స్టీరింగ్ పట్టి బస్సు డ్రైవర్‌గా మారారు. ఈరోడ్ జిల్లాకు చెందిన అన్నాడీఎంకే ఎమ్మెల్యే కేర్ రాధాకృష్ణన్ ఆదివారం భవాని బస్టాండ్‌లో తనిఖీలు చేసేందుకు వెళ్లారు. ఆ సమయంలో అక్కడ ప్రయాణికులు బస్సుల కోసం పడిగాపులు కాస్తూ ఉండడం ఆయన చూశారు. దీంతో ఆయనే బస్సు ఎక్కి భవాని నుంచి అంధియూర్ వరకు 70 మంది ప్రయాణికులను తీసుకెళ్లారు. అక్కడి నుంచి మళ్లీ భవాని వరకు ప్రయాణికులను ఎక్కించుకుని వచ్చారు. దీంతో ఆయనను ప్రజలు ప్రశంసించారు. తనకు లారీలు ఉండడంతో డ్రైవింగ్ తెలుసని, ప్రజల ఇబ్బందులు చూసి తాను స్టీరింగ్ పట్టానని రాధాకృష్ణన్ చెప్పారు.

రజనీకోసం వేచి చూస్తున్న సొంతూరు

- ఇప్పటివరకూ స్పందించని తలైవా!



పూనే, జనవరి 7: ఎప్పటికైనా తమ విజ్ఞప్తిని సూపర్ స్టార్ మన్నిస్తారంటూ కొండంత ఆశతో ఉన్నారు రజనీకాంత్ గ్రామస్థులు. మహారాష్ట్రలోని పూనేకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న మవడి కడేపత్తర్ గ్రామస్థులు శివాజీరావ్ గైక్వాడ్ (రజనీకాంత్ అసలు పేరు) కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. 'త్వరలో రాజకీయ పార్టీ ప్రకటించనున్న రజనీకాంత్ సినిమాల్లోలానే రాజకీయాల్లోనూ హిట్ అవుతారు.. మా శివాజీ మీ రజనీకాంత్.. ఆయన ఇక్కడ పుట్టినవారే' అంటూ గుర్తుచేసుకుని గర్విస్తున్నారు హనుమంత్ ఛఛర్ అనే మాజీ గ్రామ సర్పంచ్. రజనీ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న సందర్భంలో ఇక్కడి గ్రామస్థులంతా ఉద్వేగంతో ఉన్నారు. కర్ణాటకలోని విజయపుర తాలూకాలోని బసవన్న బాగేవాడికి రజనీ తాత వలసవెళ్లారు, ఆ తరువాతి కాలంలో వీరంతా బెంగళూరులోనే స్థిరపడ్డారు.

కొన్నేళ్లక్రితం రజనీకాంత్ లోనావాలా పరిసర ప్రాంతాల్లో సాగుతున్న షూటింగ్ కోసం వచ్చిన సందర్భంగా గ్రామస్థులంతా వెళ్లి రజనీని కలిశారు. అప్పుడు వీరు తాము రజనీ తాతల ఊరు నుంచి వచ్చినట్టు హిందీలో చెప్పగా.. విషయం ఏమిటో చెప్పమని రజనీ అనర్గళంగా మరాఠీలో మాట్లాడడం వీరందరినీ ఆకట్టుకుంది. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారం 'మహారాష్ట్ర భూషణ్'ను రజనీకి ప్రదానం చేయాలనే డిమాండ్ ఊపందుకుంది. బీజేపీ ఎంఎల్ఏ అనిల్ గోటే ఈ దిశగా 2016లో డిమాండ్ చేశారు. కాగా రజనీకి చెందిన గైక్వాడ్ కుటుంబం కొల్హాపూర్‌కు చెందిందని అనిల్ ప్రకటించగా, సూపర్‌స్టార్ తమ ప్రాంతం వారని ఖేద్ తాలూక ప్రజలు వాదిస్తున్నారు.

మా గ్రామాన్ని సందర్శిస్తే సరి

ఓవైపు ఈ వాదులాట తారాస్థాయికి చేరుతుండగా మవడి కడేపత్తర్ గ్రామస్థులు మాత్రం ఒక్కమారు తమ గ్రామాన్ని రజనీ సందర్శిస్తే చాలని కోరుకుంటున్నారు. వీరిలో కొందరు చెన్నైలోని రజనీకాంత్ కార్యాలయంలో, పోయెస్ గార్డెన్‌లోని ఇంటిలో కలిసేందుకు విఫలయత్నం చేశారు. 2013లో జరిగిన మరాఠీ రచయితల సమావేశం ప్రారంభోత్సవానికి విచ్చేయాలని సూపర్‌స్టార్‌ను వీరు ఆహ్వానించినా, ఇందుకు రజనీకాంత్ స్పందించలేదు.

మంగళూరులో ఉద్రిక్తత

- రెండు వర్గాలమధ్య ఘర్షణ

మంగళూరు, జనవరి 7: కర్నాటకలోని మంగళూరు రెండు వర్గాలమధ్య చెలరేగిన ఘర్షణలతో అట్టుడుకుతోంది. ఒక వర్గానికి చెందిన వ్యక్తిపై దాడిచేసి ప్రాణాలు తీసినందుకు ప్రతిగా నలుగురు వ్యక్తులు 47 సంవత్సరాల వ్యక్తిపై చేసిన దాడి ధాటికి అతడు మరణించినట్టు స్థానిక పోలీసులు వెల్లడించారు. జనవరి 3వ తేదీన బజరంగ్‌దళ్, బీజేపీకి చెందిన 28 ఏళ్ల కార్యకర్త దీపక్ రావుపై దాడికి పాల్పడ్డాడన్న కారణంతోనే బషీర్ అనే వ్యక్తిపై దాడి జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. కాగా బషీర్‌పై దాడికి పాల్పడ్డ నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. జిహాదీ శక్తులను అనుమతించేలా కర్నాటక ప్రభుత్వం వ్యవహరిస్తుండడంతో, రాష్ట్రంలో 22 మంది హిందుత్వ కార్యకర్తలు ప్రాణాలు పోగొట్టుకున్నట్టు బీజేపీ ఆరోపిస్తోంది.

మనం స్పోర్ట్స్
సోమవారం, 8 జనవరి, 2018
www.manamnews.com



మూడో రోజు ఆట వర్షార్పణం

కేప్‌టౌన్: ఇండియా, సౌతాఫ్రికా మధ్య రసవత్తరంగా సాగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌కు వరుణుడు బ్రేక్ వేశాడు. ఆదివారం కురిసిన భారీ వర్షం కారణంగా మూడో రోజు ఒక్క బంతి కూడా పడకుండానే ఆట రద్దయింది. సోమవారం 98 ఓవర్లతో షెడ్యూల్ ప్రకారం ప్రారంభమవుతుంది. ఆదివారం భారీ వర్షం కురిసే అవకాశముందని స్థానిక వాతావరణ కేంద్రం తెలిపింది. అయినప్పటికీ ఇరు జట్ల క్రికెటర్లు త్వరగానే స్టేడియానికి చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం మ్యాచ్‌ను ప్రారంభించాలని భావించారు. కానీ ఎడతెరిపిలేని వర్షం వల్ల మైదానమంతటీ నీళ్లు నిండుకున్నాయి. నీళ్లను తీసేందుకు సూపర్ సాపర్స్ తీవ్రంగా కృషి చేసినప్పటికీ వర్షం కాసేపు ఆగి, మళ్లీ కురుస్తుండడంతో మొత్తం ఆట రద్దయింది. తొలి రోజు ఆటలో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌటైంది. భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లు తీశాడు. అదే రోజు తొలి ఇన్నింగ్స్‌కు దిగిన టీమిండియా 3 వికెట్లు నష్టపోయి 28 పరుగులు చేసింది. మరుసటి రోజు అంటే శనివారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన కోహ్లీ సేన 209 పరుగులకు ఆలౌటైంది. తర్వాత సౌతాఫ్రికా జట్టు 2 వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. ప్రస్తుతం సౌతాఫ్రికా 142 పరుగుల ఆధిక్యంలో ఉంది. హార్దిక్ పాండ్యా ఒంటి చేత్తో జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. 95 బంతుల్లో 93 పరుగులు చేశాడు. అంతేకాకుండా సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కూడా తీశాడు. భుజానికి శస్త్ర చికిత్స చేసుకుని కోహ్లీ సేనతో సిరీస్‌కు మళ్లీ టెస్టు జట్టులోకి వచ్చిన డేల్ స్టెయిన్ టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో మళ్లీ మడమ గాయానికి గురయ్యాడు. దీంతో టీమిండియాతో సిరీస్‌కు స్టెయిన్ దూరమయ్యాడు.



సింగపూర్‌లో ధోనీ అకాడమీ

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన ఆటతో ఇప్పటికీ యువతను ఆకర్షిస్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ను విస్తరించే కార్యక్రమంలో భాగంగా ధోనీ మరో అకాడమీని ప్రారంభించబోతున్నాడు. గతేడాది దుబాయ్‌లో తొలి అకాడమీని ప్రారంభించిన ధోనీ నూతనంగా సింగపూర్‌లోనూ అకా డమీని తెరవబోతున్నాడు. ఈ కొత్త అకాడమీని సింగపూ ర్‌లోని సెయింట్ పాట్రిక్ స్కూల్‌లో ప్రారంభించబోతున్నాడు. ఈ సందర్భంగా పెద్దలకు, యువకులకు క్రికెట్‌లోని కొన్ని మెళకు వలను ధోనీ నేర్పించబోతున్నాడు. 'పిల్లల వ్యక్తి త్వాన్ని మెరుగు పరచేందుకు క్రీడలు ఎంతో ఉప యోగపడతాయి. క్రీడల వల్ల ఫిట్‌గా ఉండడంతో పాటు నాయకత్వ లక్షణాలను కూడా నేర్చు కోవచ్చు. ప్రతి ఒక్క చిన్నారి అవుట్‌డోర్ స్పోర్ట్స్‌ను ఆడాలి. ఎంఎస్ ధోనీ అకాడమీ ప్రతిభావం తులైన క్రికెటర్లను తయారు చేయడం మాత్రమే కాకుండా జీవితంలోనూ చాంపియన్లుగా నిలిచేలా చిన్నారులను తీర్చిదిద్దుతుంది' అని ధోనీ చెప్పినట్టు ఓ వెబ్‌సైట్ పేర్కొంది. ఈ అకాడమీలో చిన్నారులకు క్రికెట్ ఓనమాలు దిద్దించేందుకు సింగపూర్ క్రికెట వర్గానికి చెందిన చేతన్ సుర్యవంశీ, చమిందా రువాన్, దివియ జీకే ప్రముఖులు ధోనీతో చేతులు కలిపారు.



భారీ లక్ష్యాన్నైనా ఛేదిస్తాం

టీమిండియా ఓపెనర్ చెటేశ్వర్ పుజారా

కేప్‌టౌన్: పేస్ బౌలర్లకు సహకరించిన కేప్‌టౌన్ పిచ్‌పై సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌కు టీమిండియా 77 పరుగులు వెనకబడింది. అయినప్పటికీ తొలి టెస్టులో గెలుపుపై టీమిండియా ఓపెనర్ చెటేశ్వర్ పుజారా ధీమాగా ఉన్నాడు. ప్రత్యర్థి తమకు 350 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించినా తాము సాధిస్తామని పుజారా చెప్పాడు. రెండో రోజు ఆటలో హార్దిక్ పాండ్యా వీరోచిత బ్యాటింగ్ వల్ల పుజారా ఈ ధీమా వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. 'నిజం చెప్పాలంటే మేము భారీ లక్ష్యం ఉండాలని కోరుకోవడం లేదు. కానీ ఒకవేళ సౌతాఫ్రికా జట్టు 350 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించినా చేదించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. తొలి ఇన్నింగ్స్‌లో టాపార్డర్ విఫలమైంది. కానీ రెండో ఇన్నింగ్స్‌లో సత్తా చాటుతామని అనుకుంటున్నాను. ఒకవేళ మేము బాగా బ్యాటింగ్ చేయగలిగితే 350 కంటే ఎక్కువ పరుగులు చేస్తాం' అని పుజారా నమ్మకంగా చెప్పాడు. కానీ తొలి రోజు ఆటలో చివరి పది ఓవర్లలో టీమిండియా 28 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. సౌతాఫ్రికా బౌలర్లను అంతో ఇంతో అడ్డుకన్న పుజారా రెండో రోజు మార్నింగ్ సెషన్‌లోనే వెనుదిరిగాడు. దీంతో స్కోరుబోర్డులో టీమిండియా పెద్దగా పరుగులు నమోదు చేయలేకపోయింది. అయితే తమ ప్లాన్‌ను టీమిండియా సరిగా ఆచరణలో పెట్టలేదన్నది నిరూపితమైంది. 'వాళ్లు (సౌతాఫ్రికా బౌలర్లు) సరైనా ఏరియాలో బౌలింగ్ చేశారు. అయినప్పటికీ మేము ఏం చేయాలో మాకు తెలుసు. దాదాపుగా మేము అనుకున్నది సాధింమని భావిస్తున్నాను. రోహిత్ అవుట్ కాకపోతే మేమిద్దరం కలిసి మంచి భాగస్వామ్యాన్ని అందించేవాళ్లం. ఓవరాల్‌గా బాగానే ఆడాం. అంతకుముందు మూడు వికెట్లు మాత్రమే కోల్పోయాం. ఏది ఏమైనా మేము సుస్థిర స్థానంలోనే ఉన్నామని భావిస్తున్నాను. తర్వాత సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో రెండో రోజు రెండు వికెట్లు కూడా పడగొట్టాం. మేము కూడా గెలుపు బరిలో ఉన్నామని అనుకుంటున్నాను' అని పుజారా అన్నాడు. కానీ మ్యాచ్ గెలవడమనేది వాతావరణంపై ఆధారపడివుంటుందని ఈ ఓపెనర్ చెప్పాడు. ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగాలన్న సౌతాఫ్రికా నిర్ణయంలో డేల్ స్టెయిన్ గాయం కారణంగా దూరమయ్యాడు. 'పిచ్ ఫాస్ట్ బౌలర్లకు ఎక్కువగా సహకరిస్తోంది. దాన్ని మేము నాలుగో రోజు ఆటలో సద్వినియోగం చేసుకుంటాం. మూడో రోజు ఆట వర్షం కారణంగా రద్దు కావడంతో గాలిలోని తేమ స్పిన్నర్లకు కూడా సహకరించే అవకాశముంది. కేప్‌టౌన్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ బౌలర్లకు కూడా బాగానే సహకరిస్తోంది. మరోవైపు కోహ్లీ సేనకు భారీ లక్ష్యాన్ని నిర్దేశిస్తామని సౌతాఫ్రికా పేస్ బౌలర్ కగిసా రబాడ అంటున్నాడు. 'మేము తొలి ఇన్నింగ్స్‌లోనే 77 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించాం. ప్రస్తుతం 142 పరుగుల ఆధిక్యంలో ఉన్నాం. నాలుగో రోజు ఆటలో ఆ ఆధిక్యాన్ని మరింత పెంచి భారత్‌కు భారీ ఆధిక్యాన్ని ఇస్తాం. మా పిచ్‌లపై భారత్ భారీ లక్ష్యాన్ని చేదించలేదని అనుకుంటున్నాను. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఓటమిని అంగీకరించం. గెలుపు కోసమే పోరాడతాం. కోహ్లీ సేనకు ఎంత లక్ష్యాన్ని నిర్దేశిస్తామన్నది ఇప్పుడే చెప్పడం కష్టం. కానీ కఠినమైన లక్ష్యాన్ని భారత్‌కు ఇస్తామని ఖచ్చితంగా చెప్పగలను' అని ఈ యువ పేసర్ అన్నాడు.



పాండ్యాను అరికట్టేందుకు

మార్గం అన్వేషించాలి

సౌతాఫ్రికా పేస్ బౌలర్ కగిసా రబాడ

కేప్‌టౌన్: టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా నుంచి పొంచివున్న ముప్పు ను ఎదుర్కొనేందుకు తగిన మార్గం అన్వేషించాలని సౌతాఫ్రికా పేస్ బౌలర్ కగిసా రబాడ అన్నాడు. 'అతను తన సహజ సిద్ధమైన ఆటను ఆడుతున్నాడు. అది కొన్నిసార్లు మనల్ని వెనకడుగు వేసేలా చేస్తుంది లేదా తగిన మూల్యం చెలించుకోవాల్సి వస్తుంది. అతను అలా ఆడాలనుకోవడం.. అది ఫలిం చడం గొప్ప విషయం. అయితే అతడిని అరికట్టేందుకు ఏదో ఒక మార్గం అన్వేషించాలి' అని రబాడ అన్నాడు. 'నిజానికి ఆ పిచ్‌పై పచ్చి గడ్డినా బాగా పెంచాం. అలా వచ్చి బంతిని బాది పరుగులు తీస్తామంటే కుదరదు. అంటే ఆ బంతిపై నీ పేరు రాసిపెట్టి వుంటేనే నువ్వు షాట్స్ కొట్టగలవు. అటువంటి పిచ్‌పై ఆడాలంటే ఎంతో కొంత అదృష్టముండాలి. హార్దిక్ పాండ్యాకు లైఫ్ లభిం చింది. అయినప్పటికీ అతను బాగా ఆడాడు. అందుకే చెబుతున్నాను లక్ ఉంటే తప్ప అటువంటి పిచ్‌లపై ఆడలేం' అని రబాడ చెప్పాడు. అయినప్పటికీ ప్రస్తుతం తమదే పైచేయిగా ఉందని ఈ ఫాస్ట్ బౌలర్ అన్నాడు.



డేల్ స్టెయిన్ అవుట్

కేప్‌టౌన్: సౌతాఫ్రికా జట్టు సీనియర్ బౌలర్ డేల్ స్టెయిన్ టీమిండియాతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. టీమిండియాతో తొలి టెస్టు రెండో రోజు ఆటలో స్టెయిన్ ఎడమ కాలి మడమ మీది కణ జాలం దెబ్బతింది. దీంతో బాధపడ్డ స్టెయిన్ తన 18వ ఓవర్లో మూడు బంతులు మాత్రమే వేసి మైదానం విడిచి వెళ్లిపోయాడు. స్టెయిన్ మళ్లీ పూర్తిగా కోలుకునేందుకు నాలుగు నుంచి ఆరు వారాల సమయం పట్టే అవకా శముంది. అంటే టీమిండియాతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు అతను అందుబాటులో ఉండడు. మళ్లీ టెస్టులో చోటు సంపాదించిన స్టెయిన్ ఓపెనర్ శిఖర్ ధావన్, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా వికెట్లు తీసుకున్నాడు. భుజం నొప్పి గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న స్టెయిన్ దాదాపు ఏడాది కాలం క్రికెట్‌కు దూరమయ్యాడు. ఇటీవలే అతను మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఇండియాతో సిరీస్‌లో ఆడించేందుకు జింబాబ్వేతో జరిగిన నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌కు స్టెయిన్‌ను ఎంపిక చేయలేదు.

డీడీసీఏలో అంతర్గత విభేదాలు

కెప్టెన్సీ నుంచి పంత్ తొలగింపు | సంగ్వాన్‌కు పగ్గాలు అప్పజెప్పిన డీడీసీఏ



న్యూఢిల్లీ: ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ)లోని అంతర్గత కుమ్ములాటలు మరోసారి బయటపడ్డాయి. టీమిండియాలో చోటు దిశగా పయనిస్తున్న యువ వికెట్ కీపర్/బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌పై వేటు పడింది. మరో వారం రోజుల్లో రంజీ ట్రోఫీ ఫైనల్ ఉండనగా ఢిల్లీ జట్టు కెప్టెన్సీ నుంచి పంత్‌ను తొలగించారు. ఈ అసోసియేషన్ పరిస్థితులు ఎంతగా దిగజారాయంటే.. ఐపీఎల్‌లో భాగంగా గతేడాది మేలో గుజరాత్ లయన్స్‌కు ఆడిన ఎడమ చేతి బౌలర్ ప్రదీప్ సంగ్వాన్‌ను జట్టు పగ్గాలు అప్పజెప్పారు. సంగ్వాన్‌కు రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడే ఫిట్‌నెస్ లేదు. అంతేకాదు నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకుని డోపింగ్ టెస్టులో పట్టుబడ్డ భారత తొలి క్రికెటర్ సంగ్వాన్. సంగ్వాన్ తన కెరీర్‌లో 77 టీ20లు ఆడి 71 వికెట్లు తీశాడు. డీడీసీఏ తీసుకున్న మరో దారుణమైన నిర్ణయమేంటంటే.. సీనియర్ ప్లేయర్స్ ఉన్ముక్త్ చంద్, మన్నన్ శర్మ, మిలింద్ కుమార్‌లను జట్టు నుంచి తొలగించింది. రంజీ సీజన్ ఆరంభంలో ఉన్ముక్త్ చంద్ కెప్టెన్‌గా, మిలింద్ వైస్ కెప్టెన్‌గా ఢిల్లీ జట్టుకు వ్యవహరించారు. 'రిషబ్ పంత్ ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్నాడు. దీంతో అతనిపైనుంచి కెప్టెన్సీ భారాన్ని తొలగించాలని నిర్ణయించాం. ప్రదీప్ సంగ్వాన్ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడు. అతను సీనియర్ ప్లేయర్. 2008లో గౌతమ్ గంభీర్ కెప్టెన్‌గా ఉన్నప్పటి నుంచి సంగ్వాన్ ఆడుతున్నాడు. దీంతో సంగ్వాన్‌ను కెప్టెన్ చేయాలని భావించాం' అని సెలెక్షన్ కమిటీ చైర్మన్ అతుల్ వాసన్ అన్నారు. అయితే రెండుసార్లు ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్‌గా నిలిచి గౌతమ్ గంభీర్‌కు పగ్గాలు ఎందుకు అప్పజెప్పకూడదు? అన్న ప్రశ్నకు వాసన్ సమాధానమిస్తూ.. 'గౌతమ్ మెంటర్ పాత్రను పోషిస్తే బాగుంటుందని భావించాం. అండర్-23 జట్టులో సత్తా చాటిన తేజాస్ బరోఖా, లలిత్ యాదవ్ వంటి యువకులను పరీక్షించాల్సిన ఫార్మాట్ ఇది. బీహార్ రాజకీయనేత పప్పు యాదవ్ కుమారుడు సర్థాక్ రంజన్ ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. దీనిపై వాసన్ స్పందిస్తూ.. రెండు నెలలు పరిశీలించిన మీదట అతనికి అవకాశం కల్పించామన్నారు. 'సర్థాక్‌కు మానసిక సమస్యలున్నాయి. అందుకే ఈ సీజన్ ఆరంభంలో అతడిని ఆడించలేకపోయాం. అతను పూర్తి ఆరోగ్యవంతుడయ్యాక అండర్-23 జట్టులోకి స్టాండ్ బై క్రికెటర్‌గా తీసుకుంటాం. సర్థాక్‌ను రెండు నెలలు పరిశీలించాం. అతను అద్భుత ప్రతిభ కనబరచడంతో ఇప్పుడు జట్టులోకి తీసుకున్నాం' అని వాసన్ వివరించారు.

రంజీ ట్రోఫీ ఫైనల్‌కు ఢిల్లీ జట్టు: ప్రదీప్ సంగ్వాన్ (కెప్టెన్), గౌతమ్ గంభీర్, రిషబ్ పంత్, హిమ్మత్ సింగ్, ధ్రువ్ షోరే, లలిత్ యాదవ్, క్షితిజ్ శర్మ, నితీస్ రాణా, నవ్‌దీప్ సైనీ, పవన్ నేగీ, కుల్వంత్ ఖెజ్రోలియా, ఖిస్తిజ్ శర్మ, తేజాస్ బరోఖా, సుబోధ్ భటి, గౌరవ్ కుమార్.

టైటిల్ గెలవడమే లక్ష్యం

అండర్-19 జట్టు కెప్టెన్ పృథ్వి షా

13 నుంచి క్రికెట్ వరల్డ్ కప్

క్రైస్ట్‌చర్చ్: కోచ్ రాహుల్ ద్రవిడ్ శిక్షణలో తాము వరల్డ్ కప్‌కు పూర్తిగా సిద్ధపడ్డామని భారత అండర్-19 క్రికెట్ జట్టు కెప్టెన్ పృథ్వి షా చెప్పాడు. ట్రోఫీతో స్వదేశానికి రావడమే లక్ష్యమన్నాడు. ఈ నెల 13న ఇక్కడి హాగ్లే ఓవల్‌లో ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ అధికారికంగా ప్రారంభం కానుంది. న్యూజిలాండ్ సంస్కృతి సంప్రదాయాలతో కన్నుల పండువగా ప్రారంభోత్సవం జరగనుంది. సోమవారం నుంచి ప్రాక్టీస్ మ్యాచ్‌లు జరగనున్నాయి. క్రైస్ట్‌చర్చ్, క్వీన్స్‌టౌన్, టౌరంగ, వాంగరీ నగరాల్లోని ఏడు వేదికల్లో ఈ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. 'వారం రోజులు ముందుగానే మేము ఇక్కడికి వచ్చాం. రెండు మ్యాచ్‌లు కూడా ఆడాం. అంతగా బాగానే ఉంది. జట్టు సన్నాహం కూడా బాగుంది. వరల్డ్ కప్ గెలవడమే మా అంతిమ లక్ష్యం. అదే సమయంలో 13వ తేదీన ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి మ్యాచ్‌పై మేము దృష్టి పెట్టాం. ఏం జరుగుతుందో చూడాలి' అని షా అన్నాడు. ప్రారంభోత్సవానికి ఈ టోర్నీలో పాల్గొనబోతున్న 16 దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు. క్రైస్ట్‌చర్చ్ కౌన్సిలర్ ఆరోన్ కియోన్‌తో పాటు ఐసీసీ, న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తరపున కివీస్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు డెబ్బీ హాక్లే ప్రపంచ దేశాలకు ఆహ్వానం పలకనున్నారు. ఫిబ్రవరి 3వ తేదీన టౌరంగలో ఫైనల్ జరుగుతుంది.

నేటి నుండి సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ

నేటి నుండి 14వ తేది వరకు 15 మ్యాచ్‌లు

విశాఖ, విజయనగరం, చింతలవలసల్లో మ్యాచ్‌ల నిర్వాహణ

ప్రతిభ ఆధారంగా ఐపిఎల్‌లో ఎంపిక • తలపడనున్న ఐదు రాష్ట్రాల జట్లు

విశాఖపట్నం, మనం న్యూస్ : దేశ క్రికెట్‌లో స్థానం సంపాదించడానికి అనువైన టోర్నీగా చెప్పుకునే సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలు నేటి నుండి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఈ పోటీలను ఏసీఏ అధికారులు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్టు ఏసీఏ సెక్రెటరీ సిహెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. జోన్‌లెవల్ పరిధిలోని ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో ప్రతిభకనబరిచిన ఆటగాళ్లు ఆయా రాష్ట్రాల తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దక్షిణ ప్రాంతంలోనున్నా ఐదు రాష్ట్రాలు ఆంధ్రాప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, గోవా తలపడనున్నాయి. ఈ టోర్నీని వీక్షించేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు రానున్నారు. మూడు వేదికలు (విశాఖపట్నం, విజయనగరం, చింతలవలస)లో జరిగే 15 మ్యాచ్‌ల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఐపిఎల్‌లో తీసుకునేందుకు వీలుందని ఏసీఏ అధికారులు తెలిపారు. మ్యాచ్‌లు 8,9,11, 12, 14 తేదిల్లో విశాఖపట్నంలో రోజుకు రెండు విజయనగరం, చింతలవలసలో ఒక్కొటి చొప్పున మ్యాచ్‌ల నిర్వాహన జరుగుతుంది. ఎవ్వరికి టికెట్ లేకుండా మ్యాచ్‌లు చూసేందుకు అవకాశం



కల్పిస్తున్నట్టు ఏసీఏ అధికారులు తెలిపారు. టోర్నీల్లో స్టార్ ఆటగాళ్లు...ఐపిఎల్ రేసులో వున్నారు. టోర్నీలో పాల్గొన్న ఆటగాళ్లు ప్రతిభ ఆధారంగా ఐపీఎల్ ఫ్రాంచైజీలు వీరిని వేలంలో కొనుక్కునే అవకాశాలున్నందున స్టార్ ఆటగాళ్లు బరిలో దిగుతున్నారు. ఇందులో కర్ణాటక టీం తమిళనాడు, హైదరాబద్ ఆటగాళ్లు ఇప్పటికే అంతర్జాతీయ క్రీడాల్లో మెరిసిన వాళ్లే కావడం విశేషం. కర్ణాటక తరుపున మనీష్‌పాండే, కరుణ్ నైర్, స్టువార్ట్ బిన్నీ, వినయ్‌కుమార్, మయాంక్ అగార్వల్, హైదరాబాద్ తరుపున అంబటిరాయుడు, ప్రజ్ఞాన్ ఓజా, మహమ్మద్ సిరాజ్, తమిళనాడు తరుపున దినేష్‌కార్తీక్, అభినవ్ ముకుంద్, వాషింగ్టన్ సుందర్, ఆంధ్రా తరుపున హనుమవిహారీ, విశాఖ కుర్రాడు రిక్కి భూయ్ తదితరులు పాల్గొంటున్నారు.

Printed and Published by VUPPARI RAMESH KUMAR on behalf of Navatharam Publications Private Limited, Printed at M/s JAGATI PUBLICATIONS LIMITED, Sakshi Press D.no.5-625, Atamkur village, Mangalagiri Mandal, Guntur District, Andhra Pradesh, And Published at H.No. 23-3-46, 1st Floor, Katamaraju vari veedhi, Amaravathi road, Naidu pet, Guntur (District)ANDHRAPRADESH - 522002. Editor : VUPPARI RAMESH KUMAR, RNI Reg No. APTEL/2016/73939, Phone No. 040-46519999, e-mail Address manamtelugudaily1@gmail.com, Web Edition www.manamnews.com